Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 198

(Jun. 23, 1946)

బెజవాడ, 1946

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 198

(Jun. 23, 1946)

Bejavāḍa, 1946

Record no. 683

Regd. No. 4486 16 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 1] బెజవాడ 23—6—46 ఆదివారం [సంచిక 198

ఈ సంచికలో

బర్మా సమస్యపై పార్లమెంటులో చర్చ	పేజీ 2
సంస్థాన ప్రజాఉద్యమాన్ని అణచరాదు (అధికారి)	3
బ్రిటిషు ప్లానును త్రోసిపుచ్చాలి (జోషి)	4
పెదపూడి ఆంధ్ర సాహిత్యపాఠకాలం	6
సంస్థాన ప్రజామండలి సమావేశ సమీక్ష	10
కాశ్మీర్‌లో	11
సోవియటులో వివిధవార్తలు	12
ఇండో - చైనా ప్రజాస్వామిక చరిత్ర	13
దక్షిణాఫ్రికా భారతీయులపై నిర్బంధ శాసనం	14

ఢిల్లీకి పండిట్ నెహ్రూ ప్రయాణం

(మా విలేఖరి)

మదరాసు, జూన్ 21

కాశ్మీర్ ప్రభుత్వం నెహ్రూను అరెస్టు చేసినందుకు అసమ్మతి తెలియజేస్తూ మదరాసులో నేడు పరిపూర్తిగా హర్తాళ్ జరిగింది. జిల్లాకమ్యూనిస్టు కమిటీ, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, విద్యార్థి ఫెడరేషన్, జయప్రకాశ్ యువజన సంఘం మొదలైన సంస్థలు హర్తాళ్ జరుపమని కోరాయి.

అంగళ్ళన్నీ మూసివేశారు. ట్రాంవే కార్మికులు ఊరేగింపు జరిపారు. ట్రాములూ, బస్సులూ, బళ్ళు నిలిచిపోయాయి అచ్చువనివారు, రైల్వే వర్కుషాపు కార్మికులు సమ్మె చేశారు.

పోలీసు లాఠీచార్జి

ఊరేగింపు జరుగుతుండగా పోలీసులు ఆపారు. నాయకులను అరెస్టుచేసి ఊరేగింపులోని ప్రజలపై లాఠీచార్జి చేశారు. అరెస్టు చేసిన వారిలో పదివేలుశెట్టి, కామ్రేడ్ గణేశన్ ఉన్నారు.

మరొక ఊరేగింపును ఆపి, కామ్రేడ్ శివానందం, ఎ. యస్. కె. అయ్యంగార్, శశిచంద్ర మీనన్ గారలను అరెస్టుచేశారు. మరో ఊరేగింపులో [illegible] నాయకులను అరెస్టు చేశారు.

మదరాసు విద్యార్థి సంఘ నాయకులైన నారాయణన్, కాలప్ప, మీనన్ గారలను మరొకచోట పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 26 మందిని అరెస్టుచేశారు.

గోఖలే హాలులో పెద్ద సభ జరిగింది. నెహ్రూ అరెస్టును ఖండించారు. ఏపిల్సు పార్కులో మరొక బహిరంగసభ జరిగింది. వివిధ కార్మిక సంస్థలు పాల్గొన్నవి

అరెస్టు అయినవారిలో చాలమందిని జామీనుపై విడుదల చేశారు. ఊరేగింపుల్లోని జాతీయ పతాకాలను పోలీసులు లాగిపార వేశారు.

కాంగ్రెసు మంత్రివర్గ పాలనంలో పోలీసుల నిరంకుశత్వానికి ప్రజలు క్రోధావేశులైనారు.

మధురలో కాల్పులు

మధుర, జూన్ 27

మదురలో కమ్యూనిస్టుపార్టీ అధ్వర్యాన పూర్తి హర్తాళ్ జరిగింది. నెహ్రూ విడుదలను కోరుతూ ప్రజలు ప్రదర్శనాలు చేశారు. పోలీసు కాల్పులవల్ల ఇద్దరు మరణించారు. కర్ఫ్యూ ఉత్తరువు అమల్లో వుంది.

దేశమంతటా ఆందోళన

బొంబాయి, కలకత్తా, లాహోరు, అహమ్మదాబాదు, అలహాబాద్, నాగపూర్, కరాచీ, బెంగుళూర్, మద్రాసు, తిరుచునాపల్లి, తిరునల్వేలి, బెజవాడ, ఇండోర్, దోహద్, మొదలయిన అన్నిపట్టణాల్లోను, దేశమంతటా నెహ్రూ విడుదలను కోరుతూ హర్తాళ్, బహిరంగసభలు జరిగాయి.

మదరాసులో అరెస్టులు

మధురలో కాల్పులు, మరణాలు

కలకత్తా, జూన్ 21

కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యాన పూర్తి హర్తాళ్ జరిగింది. ట్రాములూ, బస్సులూ ఆగిపోయాయి. కార్మికులు, ప్రజలు పుర వీధుల్లో నెహ్రూ విడుదలకోసం ప్రదర్శనాలు చేశారు.

వీధులవెంట సాయుధ పోలీసు దళాలు గస్తీ కాస్తున్నాయి. ప్రజలమీద లాఠీచార్జీలు జరిగాయి. పోలీసు దౌర్జన్యానికి అంతులేదు.

[illegible] సర్కులర్ రోడ్డులో ఒక మిలిటరీ లారీ త్రోవనపోతూ మనిషిని త్రొక్కివేసింది. దాంతో ప్రజలు ఉద్రేకము చెందారు. ఒక మిలిటరీ లారీని తగులబెట్టారట.

అవమానం సహించి [illegible]

ఆజాదుకు నెహ్రూ జవాబు

పండిత నెహ్రూ జవాబ్ 'ఢిల్లీ మంచి మౌలానా ఆజాద్‌కు ఈ క్రింది తంతి [illegible]

జూలై 13 వాయిదా వేసిన వార్త [illegible] చేసాయి. నేను ఎంత మంచిగా వెళ్ళినప్పటికీ, కాశ్మీర్ ప్రభుత్వం నన్ను దారా అవమానించింది. కనుక, [illegible] శ్రీనగర్ వెళ్ళు[illegible] స్వేచ్ఛ కలిగేవరకూ, నేను [illegible] నేను లేకుండా కార్యకలాపాలు [illegible] వర్కింగ్ కమిటీ జరుపుకున్నారు."

ఏమైనా వచ్చితీరాలని ఆజాద్

[illegible] జూన్ 22

నెహ్రూ గారిచ్చిన [illegible] మౌలానా ఆజాద్ ఇలా జవాబు తంతిఇచ్చారు;

"అన్నింటికంటె, మీ రిక్కడ వుండటం ప్రధానమని మా అందరి అభిప్రాయం. మరొక సంస్థక్రింద పనిచేస్తున్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఆ సంస్థను వెంటనే [illegible] మంచి పేరు గౌరవిస్తున్నారు. [illegible] అవసరాలు [illegible] నాకు ప్రధాన [illegible] మైనదిగా వున్నాయి. మీ గౌరవమే మా గౌరవమని గుర్తుంచుకోండి. కాంగ్రెస్ అధ్యక్షుడనే రీతిగా చెప్తున్నాను. మీ గౌరవాన్ని రక్షించే బాధ్యత ఆ సంస్థమీద వుంది. [illegible] కాశ్మీర్ ప్రజల క్షేమం [illegible] కమిటీ కూడా [illegible]

"[illegible] మీరు ఢిల్లీ వస్తారని [illegible] కాంగ్రెసు పని పూర్తికాగానే మీ గౌరవాన్ని కాపాడుకోవడంకోసం, మళ్ళీ కాశ్మీర్‌కు వచ్చి తీరుతా" నని మహారాజుకు చెప్పండి.

"[illegible] ప్రకటనార్థం ఇస్తున్నాను... [illegible] కలాం ఆజాద్."

నెహ్రూ ఢిల్లీకి వస్తున్నారు

ఢిల్లీ, జూన్ 23

ఈ వేళ మధ్యాహ్నం 3.10 కు పండిత నెహ్రూ తాను కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ఆజ్ఞ ననుసరించి ఢిల్లీకి బయల్దేరి వస్తున్నానని, ఆజాద్‌కు తెలియజేశాడు. నెహ్రూ [illegible] కారుమీద, అక్కడినుంచి [illegible] ప్రయాణించేసి [illegible] ఢిల్లీ [illegible]

తాత్కాలిక ప్రభుత్వంలో

కాంగ్రెసు కోరుతున్న సవరణలు

ఆదివారం అంత్యనిర్ణయం చేస్తారు

న్యూ ఢిల్లీ, జూన్ 21

తాత్కాలిక ప్రభుత్వం గూర్చి కాంగ్రెసు దృక్పధాన్ని స్పష్టపరుస్తూ అంత్యనిర్ణయాన్ని రేపు చేస్తారని అ. ప్రె. రాజకీయ విలేఖరి రాస్తున్నారు. ఆదివారం నాటికి తప్పక ఏదో తేల్చి చెప్పమని వైస్రాయి కాంగ్రెసును కోరారట.

ఈ రోజు తాత్కాలిక ప్రభుత్వాన్ని గూర్చి ప్రతిపాదనలను సమగ్రంగా వర్కింగుకమిటీ చర్చించింది. మహాత్మ గాంధీకూడ చర్చలో పాల్గొన్నారు. ఈ క్రింది మూడు సవరణలు చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారు.

(1) హరికృష్ణ మెహతాబ్ పేరు తీసివేసి శరత్చంద్రబోసు పేరు చేర్చాలి.

(2) ప్రభుత్వోద్యోగిగా ఉన్న సర్ ఎన్. పి. ఇంజనీర్ స్థానంలో, మరొక పార్సీ పెద్ద మనిషిని చేర్చాలి.

(3) కాంగ్రెసుకు తన కోటాలో తనకు ఇష్టము వచ్చిన వారిని ఎన్నుకునే హక్కుండి తీరాలి. కాబట్టి తనకున్న ఆరు స్థానాలలో ఒకముస్లిం కాంగ్రెస్ వాదిని చేర్చాలని నిశ్చయించుకుంది. ఇందుకు జిన్నా ఆక్షేపించడంలో అర్థంలేదని కాంగ్రెస్ భావిస్తున్నది.

ఈసద్దరిలో తీర్మానం చేసేందుకు పండిత నెహ్రూ రాకకై వీరు వేచిఉన్నారు. ఆది వారం ఉదయం కాంగ్రెస్ తీర్మానాన్ని వైస్రాయికి తెలియజేస్తారు.

కాంగ్రెస్ దృక్పథ వివరణ

కాంగ్రెస్ మొదటి కోర్కె మేరకు శరత్ బోసును చేర్చడానికి వైస్రాయి అంగీకరిస్తాడని తెలుస్తున్నది. సర్ ఇంజనీరు ప్రభుత్వోద్యోగి. బ్రిటిష్‌మంత్రులు చేసిన ప్రతిపాదనలో తాత్కాలిక ప్రభుత్వాన్ని రాజకీయ పక్షాలతో చర్చించి వారి సలహామేరకు ఏర్పరుస్తామని స్పష్టంగా ఉంది. ఇంజనీర్ పేరు చేర్చే విషయం వైస్రాయి పార్టీ నాయకులతో చర్చించలేదు. గనక ఈయనను తొలగించి తీరాలని కాంగ్రెస్ అభిప్రాయం.

లీగుకుచెందని ముస్లిమును కాంగ్రెస్ తన కోటాలో కూడ చేర్చుకొనకూడదన్న జిన్నా ఆక్షేపణ సరికాదని వర్కింగు కమిటీ చెబుతున్నది. ముస్లింలీగు ప్రతినిధులలో అబ్దుర్ రబ్ నిష్తార్‌ను నామినేట్ చేయడం సరికాదని వర్కింగు కమిటీ వైస్రాయికి వ్రాయగా దానికి వైస్రాయి సమాధాన మిచ్చారు. లీగు తన కోటాకు ఎవరిని నియమించినా కాంగ్రెసు ఆక్షేపించరాదని, అలాగే కాంగ్రెసు తనకోటాలో ఎవరిని నియమించినా లీగు ఆక్షేపించరాదని మూడు రోజుల క్రిందట వ్రాసిన వైస్రాయి జాబులో ఉంది. తర్వాత జిన్నా వైస్రాయికి రాసిన ఉత్తరం వల్ల తిరిగి ఈ సమస్య వచ్చిందని కాంగ్రెస్ నాయకులు తెలుపుతున్నారు. నిష్తార్ నియామకానికి ఆక్షేపించడం కాంగ్రెస్ మానుకుంది.

ఈ మూడు సవరణలను అంగీకరించే షరతుపైనే బ్రిటిష్ ప్రతిపాదనలకు కాంగ్రెస్ ఒప్పుకుంటుందట. గాంధీజీ కాంగ్రెస్ సవరణలన్నిటినీ బలపరుస్తున్నారని నమ్మకంగా తెలుస్తున్నది.

జిన్నా లేఖల అంశాలు

జిన్నా - వైస్రాయి లేఖల [illegible] వైస్రాయికి వ్రాశారు. వైస్రాయి ఆ లేఖలోని అంశాలను ప్రచురించడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తున్నది.

వర్కింగ్ కమిటీని రేపు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. ఇంకా చర్చ ముగియలేదని, వైస్రాయి పంపిన జాబుకు జవాబు వ్రాశామని ఆజాదు విలేఖరులకు తెలిపారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

బర్మా ప్రజానాయకుల సహకారం తీసుకోవాలి

పార్లమెంటులో లేబరు, కమ్యూనిస్టుల సూచన

లండన్, జూన్ 21

ఈ నెల పార్లమెంటు సభలో బర్మా ఎన్నికలకు సంబంధించిన బిల్లుపై చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున హెండర్సన్ మాట్లాడుతూ ఈనాడున్న బర్మా ఎన్నికలలో 21 సంవత్సరాల వయస్సు దాటిన స్త్రీ పురుషులందరికీ వోటింగు హక్కు ఉంటుందని ప్రకటించారు. 1947 ఏప్రిల్‌లో కొత్త ఎన్నికలు జరుగుతాయి. అప్పుడే కొత్త మంత్రివర్గం కూడా ఏర్పడుతుందని తెలియజేశారు. తర్వాత, బర్మాకు నూతన రాజ్యాంగ చట్టం తయారు చేయడానికి రాజ్యాంగ నిర్మాణసభ ఏర్పడుతుందని. అది ఇతర బ్రిటిష్ అధినివేశ రాజ్యాల (కెనడా, ఆస్ట్రేలియా మొదలైనవి) లో మాదిరిగా స్వతంత్రమైన రాజ్యాంగాన్ని తయారు చేస్తుందని హెండర్సన్ తెలియజేశారు.

ఈ బిల్లును ఇప్పుడు పార్లమెంటు ఆమోదిస్తే, కొత్త వోటర్ల జాబితాను తయారుచేయడం మొదలైన ఎన్నికల ఏర్పాట్లన్నీ జరుగుతాయని హెండర్సన్ అన్నారు.

పరిస్థితులు చక్కబడ్డ తర్వాతనే ఎన్నికలు జరగాలని కన్సర్వేటివులు

రిచర్డ్ బట్లర్ (కన్సర్వేటివ్) లేచి, బర్మాలో ఇప్పుడు అలజడి పరిస్థితులున్నాయి. అవి చక్కబడేదాకా ఎన్నికలు [illegible] ప్రభుత్వం హామీ యివ్వాలని [illegible] చెప్పారు. ఇప్పటి పరిస్థితులలో ఎన్నికలు జరగటం [illegible] అన్నారు. వోటర్ల [illegible] ఎన్నికలు జరిపించటం కష్టమవుతుందని [illegible]

హక్కును వినియోగించుకొనేలా చూడాలి. మొత్తంమీద, బర్మా ప్రజలు మానసికతత్వంలో మార్పు వచ్చేదాకా ఎన్నికలు జరపడం అవసరం లేదని బట్లర్ సూచించారు.

ప్రజా నాయకుడు ద్రోహియట

క్రెయిన్ గేమన్సు (కన్సర్వేటివ్) మాట్లాడుతూ, బర్మాలో అంగసాన్ అధీనంలో ప్రైవేట్ సేనలున్నాయని, వాటిని రద్దు చేయకపోతే ఎన్నికల సమయంలో దౌర్జన్యాలు జరుగుతాయని వాకొన్నారు. బ్రిటిష్ వారిని తరిమివేసే సాధన హక్కు, యూనిఫారం ధరించే అర్హత బర్మా వలంటీర్లకు ఉండరాదన్నారు. అంగసాన్ వట్టి ద్రోహి అన్నారు.

కన్సర్వేటివ్ సభ్యులకు లేబర్‌పార్టీ సభ్యుల జవాబు

కల్నల్ రీస్ విలియమ్సు (లేబర్) కన్సర్వేటివ్ సభ్యులకు దిమ్మతిరిగే జవాబు చెప్పారు. అతడిలా అన్నారు:

"నేను అంగసాన్‌ను స్వయంగా కలుసుకొని మాట్లాడాను. బ్రిటన్ విషయంలో అతడు తనకున్న స్మృతిని ఎప్పుడూ దాచుకోలేదు. యుద్ధం ప్రారంభమయ్యాక, మొదటిదశలో అతడు మనకు వ్యతిరేకంగా పోరాడిన మాట నిజమే. కాని, తర్వాత తన పొరపాటును గుర్తించాడు. అతడు [illegible] జపాన్ [illegible] నిజ స్వరూపాన్ని తెలుసుకొని, జపాన్ సేనలతో పోరు సల్పాడు అంగసాన్ మనకు వ్యతిరేకంగా

(మిగతా 15 వ పేజీలో)

సమ్మెను ఆపుజేయుటకు రైల్వేకార్మికుల నిర్ణయం

న్యూఢిల్లీ, జూన్ 20

జూన్ 27వ తేదీన జరుగవలసిన రైల్వే సమ్మెను ఆపుజేయవలసిందిగా వివిధ రైల్వే యూనియన్లను కోరుతూ అఖిల భారత రైల్వే కార్మిక ఫెడరేషన్ జెనరల్ కౌన్సిలు ఈ క్రింది తీర్మానం చేసింది.

"తమ కష్టాలు పోగొట్టుకోడానికి ఏకముఖంగా ధైర్యంగా నిలబడ్డ రైల్వే కార్మికులకు వివిధ యూనియన్లకు మా అభినందనాలు.

"రైల్వే బోర్డుకు స్థాయి సంఘంలోని కావలసిన సభ్యులు రైల్వేబోర్డును [illegible] కోరవలసి యుంది.

"మనం రైల్వేబోర్డును కోరిన కోర్కెల విషయంలో ఇప్పటికి ఈ క్రింది పరిస్థితి ఏర్పడింది.

"1. రైల్వేలలో అదనంగావున్న కార్మికులకు ఏసిమాపే విధానాన్ని సూచించడానికి ఒక కమిటీని నియమించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. పనిగంటలు, సెలవులు మొదలయిన విషయాలలో మధ్యవర్తి నివేదిక ఇచ్చినతర్వాత ఈ కమిటీ పని చేస్తుంది. అందాకా, ఎవరినుంచి తీసివేసేవారికి. వేరే పనిచూపే విధానం అమలులో వుంటుంది. 1945 సెప్టెంబరు 15 వ తేదీ నుంచి పనిలో ఉన్నవారిని, మధ్యవర్తి నివేదిక వచ్చేలోగా, పనిలోనుంచి తొలగించకూడదు. రైల్వేబోర్డు నియమించే అధికారసంఘం, రైల్వే కార్మిక ఫెడరేషన్ వారి 16 [illegible] గూర్చి కూడా చర్చిస్తుంది.

"2. తక్కువ [illegible] రైల్వే కార్మిక సమస్యకు ప్రాధాన్యమిచ్చి రైల్వేకార్మికుల జీతాలు [illegible] విషయములో, సాధ్యమయితే, [illegible] తొందరగా తమ సూచనలు చేయాలని జీతాల కమీషన్‌ను ప్రభుత్వం కోరుతుంది. ఈ సూచనలు 1947 జనవరి 1 వ తేదీనుంచి అమలులోకి వస్తాయి.

"3. జీతాల కమీషన్ల రైల్వేబోర్డు ఇచ్చే మాట [illegible] విషయంలో రైల్వేబోర్డు కార్మిక ఫెడరేషన్‌తో చర్చించడానికి ఒప్పుకొన్నది.

"4. రైల్వే కార్మికులకు తాత్కాలికంగా ఇచ్చే రు. 8 కోట్ల జీతాల పంపకం, ఫెడరేషన్ సంప్రదింపులతోనే జరుగుతుంది.

"ఈ తాత్కాలిక సహాయం రైల్వే కార్మికుల జీవితావసరాలకు ఏమాత్రం చాలదు. కనుక, రైల్వే కార్మికుల కోర్కెలను పూర్తిగా తీర్చాలని ఫెడరేషన్ ఆందోళన చేస్తుంది.

"కాని, ప్రస్తుతం దేశంలోని ఆహార పంటల్ని, ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 27 అర్ధరాత్రి ప్రారంభం కావలసిన సమ్మెను ఆపుజేయవలసిందిగా రైల్వే కార్మిక ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ వివిధ రైల్వే కార్మికయూనియన్లను కోరుతున్నది.

"మధ్యవర్తి నివేదిక వచ్చాక ఏర్పడే పరిస్థితులను గూర్చి జనరల్ కౌన్సిల్ మళ్ళీ చర్చిస్తుంది."

తర్వాత రు. 8 కోట్ల తాత్కాలిక సహాయాన్ని కార్మికులకు పంచే విషయంలో రైల్వేబోర్డుతో సంప్రదించడానికి, మధ్యవర్తి [illegible] జీతాల [illegible] కార్మికుల కోర్కెల [illegible] చర్చించింది.

కార్మికుల విషయంలో రైల్వేబోర్డు [illegible] ప్రభుత్వ రైల్వే [illegible] సంస్థానాల రైల్వేలను కూడా [illegible] తీర్మానం [illegible]

కీలకస్థానం బ్రిటన్‌దే

(4 వ పేజీ తరువాయి)

తంగా మాట్లాడారు కాంగ్రెస్ [illegible] లను కాగితం మీద మాత్రం పెట్టి [illegible] అమలుకు వచ్చేటప్పటికి వదులు [illegible].

కాంగ్రెస్ లీగుల పెద్దలు [illegible] తమ తమ ప్రధానాశయాలకే కట్టుబడి [illegible] వున్నట్లయితే భారత దేశం ఈనాటికే స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోగలిగి ఉండేది. ఏ ఒక్క పార్టీ గట్టిగానిలబడి పోరినా ఈనాటి బ్రిటిష్ ప్లాను చిత్తుచిత్తయి పోయేది.

కాని, కాంగ్రెసు-లీగుల తమ విభేదాలు పోగొట్టుకోడానికిగాని, ఆ విభేదాల విషయములో ప్రజాభిప్రాయాన్ని తీసుకొని, దాని ప్రకారం ప్రవర్తించడానికిగాని తయారు కాలేదు.

బ్రిటిషు ఏర్పాటుద్వారా భారతదేశ ఐక్యతను పాడిద్దామని కాంగ్రెసు ఊహ. కాని, బ్రిటిష వాళ్ళు తమ ప్రధానమైన మిలిటరీ అంతర్జాతీయ ప్రయోజనాలకు కావలసినట్లు భారతదేశ ఐక్యతను తమ ఏర్పాటు మార్గంలో అంగీకరించారు: కాని భారత ప్రజాశ్రేయస్సుకి అవసరమైన ఆర్థిక రాజకీయ ఐక్యతను త్రోసి పుచ్చారు.

బ్రిటిష్ ఏర్పాటు [illegible] స్వాతంత్ర్యానికి ప్లాను [illegible] [illegible] సంపాదించగలిగి [illegible] పాకిస్తాను [illegible] రాజు వేసే పైనాటిలో (పరిపూర్ణ [illegible]) కూడిన ఆ రాష్ట్రాలు మాత్రమే. [illegible] ప్లానులో [illegible] ఏమీ ఉండవు. పైనాటిల దళం అనే పేరు పాకిస్తాన్‌లో బ్రిటిష్‌వాళ్ళు శాశ్వతంగా పెత్త

నం చెలాయిస్తారు. ఇక, ముస్లిం ఐక్యత అనే మిషతో ముస్లిం ప్రజానీకాన్ని ముస్లిం పెట్టుబడిదార్ల, జమీందార్ల క్రింద అణగద్రొక్కి ఉంచుతున్నారు. ముస్లిం ప్రజలు ముస్లిం సామ్యవాదుల క్రింద నానాబాధలూ పడుతూ తమ తోటిప్రజలైన హిందువులపై కత్తులుదూసి, సిద్ధంగా ఉండాలట!

బ్రిటిష్ వాళ్ళిచ్చిన మొదటి (రాజ్యాంగ నిర్మాణసభ) ఏర్పాటును లీగు అంగీకరించింది కాంగ్రెసు నిరాకరించింది.

ఈ తాత్కాలిక ప్రభుత్వాన్ని గూర్చిన రెండవ ఏర్పాటు విషయంలో కాంగ్రెసు లీగులు ఎవరికి వారు తమకే ప్రభుత్వంలో, రెండో వారికంటే, కీలకస్థానం వచ్చిందనుకున్నారు. కాని, బ్రిటిష్‌వాళ్ళు ఆ కీలకస్థానాన్ని తమకే ఉంచుకున్నారు.

సామ్రాజ్యవాద వ్యతిరేకమైన స్వాతంత్ర్య పోరాటాలు, దేశంలోని తమ మధ్య ఉండవలసిన ప్రజా తంత్రాన్ని త్రోసిపుచ్చి, రాజీ పడటానికి సిద్ధమైన నాయకులు కొద్ది కొద్ది మార్పులతో బ్రిటిష్ ప్లానుకు ఒప్పుకొన్నారంటే ఆశ్చర్యం లేదు. ఒకే ఆశ దేశాన్ని [illegible]

[illegible] ఐక్య సంఘటన ఏర్పడవాలి

ఈ బ్రిటిష్ ప్లాను భారతదేశానికి దాని ఐక్యతను [illegible] తెచ్చిపెట్టింది. కనుక ఈ ప్లానును అవిచ్ఛిన్నంగా నిరాకరించాలని కమ్యూనిస్టుపార్టీ చెబుతున్నది.

బ్రిటిష్ ప్రభువులతో కాంగ్రెసు లీగు నాయకులు మంతనాలు మానేసి, కాంగ్రెసు లీగు ఐక్య సంఘటనను నెలకొల్పాలి. తద్వారానే బ్రిటిష్ కుట్రలను భగ్నం చేయగలం. భారత దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించగలం. వివిధ జాతులకు స్వయం నిర్ణయాధికారాన్ని సంపాదించుకోగలం. ఇట్టి జాతీయ విధానాన్ని తమ నాయకులు అవలంబించేటట్లు స్వాతంత్ర్యం కోసే కాంగ్రెసు లీగ్ ప్రజాసామాన్యం ఒత్తిడి తేవాలని కమ్యూనిస్టుపార్టీ సిఫార్సు చేస్తూ ఉంది. ఇందుకోసం, కమ్యూనిస్టుపార్టీ అహర్నిశలూ కృషి చేస్తుంది.

భారత జాతీయ ఐక్య సంఘటనకు ప్రాతిపదికగా ఈ క్రింది చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టుపార్టీ ప్రచారం చేస్తుంది.

(1) విడిపోవడానికి హక్కుండే స్వయం నిర్ణయసూత్రాన్ని అంగీకరించాలి. భాషాప్రాతిపదికపై వివిధ జాతులు [illegible] కొత్తగా [illegible] యూనియను నుంచి విడిపోవడమా, లేదా అదే సమస్య అయా రాష్ట్ర ప్రజాభిప్రాయానికి [illegible] వారి నిర్ణయాన్ని అమలుపరిచి పనిచేయాలి.

(2) కాంగ్రెసు లీగులు కలిసి, రాజ్యాంగ నిర్మాణసభలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించాలి, భారతదేశ స్వాతంత్ర్య ప్రకటన వెంటనే చేయాలని పట్టుబట్టాలి. ఇండియా నుంచి బ్రిటిష్ సైన్యాలు వెంటనే వెళ్ళిపోవాలి. బ్రిటిష్ ఉద్యోగులను తొలగించాలి. రాజ్యాంగ నిర్మాణ సభలో సంస్థాన ప్రతినిధులుగా, ఎన్నుకొనిన ప్రజా ప్రతినిధులే రావాలి. [illegible] వేయాలని కాంగ్రెస్ లీగులు స్పష్టంగా ప్రకటించాలి.

భారతదేశం ఈనాడు అత్యంత క్లిష్టపరిస్థితుల్లో వుంది. భారతనాయకులు రాజీ [illegible] లోకి దిగారు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదం వంతులో భారతదేశాన్ని పట్టిపెడుతుంది. ప్రజాసామాన్యానికి ప్రత్యక్ష నరకం [illegible] వుంది.

బ్రిటిష్‌వాళ్ళ కుట్రను కమ్యూనిస్టుపార్టీ మాత్రమే ముందుగా తెలుసుకోగలిగింది. ఈనాడు కాంగ్రెస్ లీగు నాయకులు [illegible] బ్రిటిష్ వాళ్ళతో రాజీ తరుణంలో అంతకంటే [illegible] ఈ పద్ధతిని ప్రమాదం వున్నదని కమ్యూనిస్టుపార్టీ ఒక్కటే ప్రజలను ముందుగా హెచ్చరించింది.

ఈ విషాద ఘట్టంలో ఈనాడు మనం చివరి దశలో వున్నాం. భారత రాజకీయ నాయకులు బ్రిటిష్ ప్లానుకు లొంగిపోకుండా భారత దేశానికి అనుగుణమైన ప్లాను [illegible] లాగా చూడవలసినవారు ప్రజలు. ఈ విషయం ప్రజలకు నచ్చచెప్పటానికి [illegible] కృషి చేస్తా.

బ్రిటిష్ ప్లానుకు లొంగిపోవడమంటే రెండోకర్ర లేదని చందమవును. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని అణచేందుకోవడమూ అంతర్యుద్ధానికి సిద్ధంకావడమూ కీడు ఫలితాలు.

కాంగ్రెస్ లీగు నాయకులు బ్రిటిష్ ప్లానుకు లొంగిపోతారో, లేక స్వాతంత్ర్య మార్గాన్నే అవలంబిస్తారో కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.

సంస్థానాధీశులతో సామ్రాజ్యవాదుల పొత్తు

వారితో కాంగ్రెసు నాయకులు మంతనాలుమానాలి సంస్థాన ప్రజాఉద్యమాన్ని బలపర్చాలి

జి. అధికారి

సంస్థానాల్లోని నిరంకుశ ప్రభువుల జమీందారీ విధానాన్ని చెక్కు చెదరకుండా అలాగేఉంచి, హిందూ - ముస్లిం కాంగ్రెసు-లీగు విభేదాలను ఆధారం చేసుకొని, స్వాతంత్ర్యం లాగా కనబడే ఒక బూటకపు ప్లానును బ్రిటిష్ మంత్రులు తయారుచేసారు. నిజానికి ఈప్లానులో స్వాతంత్ర్యమనేది శూన్యం. బ్రిటిష్ వారి పెత్తనాన్ని నిలబెట్టుకొని స్థిరపరచుకొనటానికే ఈప్లాను అని గుర్తించాలి.

రాజ్యాంగ నిర్మాణసభలో బ్రిటిష్ ఇండియానుంచి 296 ప్రతినిధులుంటే, సంస్థానాలనుంచి 93 గురు. సంస్థానాల జనాభాని బట్టే ఈ ప్రతినిధుల సంఖ్య నిర్ణయించబడినప్పటికి వారు ప్రజలచే ఎన్నుకోబడేది లేక సంస్థాన ప్రభువులచే నియమించబడేది స్పష్టం చేయబడలేదు సంప్రదింపులద్వారా నిర్ణయించబడాలి అని ఇంగ్లీషుమంత్రుల ప్రకటన తెలియజేసింది.

అంటే సంస్థానాధీశులే ఈ 93 గురు ప్రతినిధులను నిర్ణయిస్తారు.

ఈ సంస్థానాధీశుల ప్రతినిధులు గూడ రాజ్యాంగ నిర్మాణసభలో పచ్చి చేరేది ఎప్పుడు? ప్రారంభదశలో వివిధ రాజ్యాంగ చట్టాలను తయారు చేసేప్పుడు కాదు. ఆదశదాటి, ఇండియన్ యూనియన్‌యొక్క అఖిల భారత రాజ్యాంగ చట్టాన్ని తయారుచేసేటప్పుడు సంస్థాన ప్రతినిధులుగూడ రాజ్యాంగ నిర్మాణ సభలోకి వస్తారు. యూనియన్ కేంద్ర పరిపాలనా విధానాన్ని అంటే కార్యనిర్వాహకవర్గం, శాసనసభలను నిర్మించుటకు ప్రజా ప్రతినిధులకు బదులు సంస్థానాలప్రభువులే పాల్గొంటారన్నమాట.

సంస్థానాలపై బ్రిటిష్ అధికారం

యూనియన్ రాజ్యాంగం ఏర్పడే వరకూ, సంస్థానాల రాజ్యాంగ విధానంలో ఎట్టి మార్పు ఉండదు. సంస్థానాలమీద బ్రిటిష్‌వారికిగల పెత్తనాన్ని తాత్కాలిక కేంద్ర ప్రభుత్వానికి అధీనం చేసే ప్రయత్నంగూడా శూన్యం. దీని అర్థం ఏమిటి?

కేంద్ర రాజ్యాంగ నిర్మాణసభఏర్పడి కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటికి, సంస్థానాధీశుల అధికారం చెక్కుచెదరకుండా అలాగే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి, సంస్థానాలమీద ఎలాంటి అధికారంలేదు గనుక, సంస్థానాధీశులు వారి షరతుమీదనే యూనియన్ రాజ్యాంగంలో చేరటకుగాని లేక తిరిగి బ్రిటిష్ ప్రభుత్వంతో కొత్త ఒడంబడికలు చేసుకొని యధాప్రకారంగా ఉండటానికిగాని సంస్థానాధీశులకు స్వేచ్ఛ ఉండిపోతుంది.

మే 22 వ తేదీన బ్రిటిష్ మంత్రులు నైజాము కలిసి సంస్థానాధీశులకు వ్రాసి ఇచ్చిన మెమోరాండంలో "సంస్థానాధీశుల అంగీకారం లేకుండా వారికి బ్రిటిష్‌వారికిగల సంబంధాలనుగాని, వారిద్దరిమధ్య జరిగిన ఒడంబడికలలో గ్యారంటీ చేయబడిన హక్కులు, బాధ్య తలలోగాని మార్పులు ఏమీ చేయబడవు" అని సంస్థానాధీశులకు బ్రిటిష్‌వారు అభయం ఇచ్చారు.

ఆ మెమోరాండముద్వారా బ్రిటిషు ప్రభుత్వం పాపం సంస్థానాధీశులకు కొన్ని సూక్తులు గూడా చెప్పింది. సంస్థానాల్లో రాజ్యాంగ విధానాన్ని ఉత్తమ పద్ధతుల్లో నడిపించుట సంస్థానాధీశులు మంచికే తోడ్పడగలదని. యూనియన్ రాజ్యాంగం ఏర్పడేలోపల గూడా ప్రాతినిధ్యంగల రాజ్యాంగ విధానంద్వారా ఎప్పటికప్పుడు సంస్థానప్రజల అభిప్రాయాన్ని గుర్తిస్తు వ్యవహరించుట మంచిదని బ్రిటిషు మంత్రులు సంస్థానాధీశులకు సలహాలిచ్చారు.

బ్రిటిషుప్లాను-సంస్థానాధీశుల వైఖరి

అయితే బ్రిటిషుమంత్రుల ప్లానుపట్ల సంస్థానాధీశుల వైఖరి ఏమిటి? నరేంద్ర మండలి స్టాండింగు కమిటీ ఈమధ్యనే సమావేశమయి చేసిన నిర్ణయాలే వారి వైఖరిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. జూన్ 10 వ తేదీనాడు గంభీరమైన పదజాలంతో వారు చేసిన తీర్మానంలో "భారతిస్వాతంత్ర్యాన్ని నిర్మించటానికి బ్రిటిష్ మంత్రుల ప్లాను చక్కటిసాధనంగా ఉపయోగపడుతుంది. భవిష్యత్ సంప్రదింపులకు గూడా ఈప్లానుచక్కగా తోడ్పడుతుంది" అని చెప్పారు.

సంస్థానాధీశులకు ఈ సంతృప్తి ఎక్కడనుంచి వచ్చింది? "సంస్థానాధీశుల అధికారానికి కొత్త ప్రాతిపదికగా నరేంద్రమండలి బ్రిటిష్ ప్లానును ఆహ్వానిస్తోంది. అవసరమయితే, తాత్కాలికంగా చేసుకోవలసినసవరణలు ఏమైనా ఉంటే ఆలోచిస్తాం" అని కూడా నరేంద్ర మండలి తీర్మానం చేసిందంటే, సంస్థానాధీశుల సంతృప్తికి మూలకారణం బోధపడటం లేదా?

భారతదేశానికి స్వాతంత్ర్యం గుమ్మం వరకూ వచ్చిందని, ముఖ్యంగా సంస్థానాధీశులకు నూతన స్వాతంత్ర్యఅధికారాలు లభించబోతున్నవని సంస్థానాధీశులందరికి పట్టరాని సంతోషంగా ఉంది పాపం.

సంస్థానాల్లో పాలనావిధానాన్ని అభివృద్ధి చేయుటకు ప్రజా ప్రాతినిధ్యంగల సంస్థలను ఏర్పరచుటకు బ్రిటిష్ మంత్రులు చేసిన సూచనలను సంస్థానాధీశులు అంగీకరిస్తూ 12 నెల్ల లోపల యీ సూచనలను అమలుచేయుటకు ప్రయత్నించాలనిగూడా నరేంద్రమండలి తీర్మానించింది.

అంతటితో ఆగలేదు. సంస్థాన ప్రజల ప్రాథమిక హక్కులను గురించి తీర్మానరూపంలో నరేంద్రమండలి ఒక చార్టర్ గూడా తయారుచేసింది. వ్యక్తి స్వాతంత్ర్యం, మానసిక స్వాతంత్ర్యం, సమావేశ స్వాతంత్ర్యం ఆస్తి స్వాతంత్ర్యం మొదలైన ప్రాథమిక హక్కులన్నీ సంస్థాన ప్రజలకు ఇందులో గ్యారంటీ చేశారు.

నరేంద్రమండలి వారి తీర్మానాలన్నీ సన్మతీపేతంలో వారి ఆచరణతో పోలిస్తే పట్టి బుకాయింపులు అని తేలుతుంది. ఫరీదుకోట, కాశ్మీర్, దుంగార్పూర్ మొదలైన సంస్థానాల్లో నేడు జరుగుతున్న క్రూరమైన నిర్బంధవిధానం హత్యాకాండలకు, సంస్థానాధీశులు ప్రాథమిక హక్కులను గురించి చేసిన తీర్మానానికి ఎక్కడైనా పోలిక ఉందా? నరేంద్ర మండలిలో సభ్యులుగాఉన్న సంస్థానాధీశులకు సూచనలుగా మాత్రమే తీర్మానాలు చేయబడినాయి. అమలుచేయాలని ఎక్కడా నిబంధనలేవీ లేవుగా మరి!

సంస్థానాధీశుల బూటకపు వాగ్దానాలు బుకాయింపులు అలా ఉంచి రాజ్యాంగ సభలో సంస్థాన ప్రతినిధులు పాల్గొనే విధానాన్ని నిర్ణయించుటకై నరేంద్ర మండలివారు బ్రిటిషమంత్రులు సూచించినట్లుగా ఒక సబ్ కమిటీని వేశారు. యీ సబ్ కమిటీ తాత్కాలికంగా ఏర్పడే కేంద్రప్రభుత్వంతో (1) రాజ్యాంగ నిర్మాణసభకు సంస్థాన ప్రతినిధులను నిర్ణయించే విధానాన్ని గురించి (2) సంస్థానాధీశుల ప్రాంతీయ రాజ్యాధికారాన్ని గురించి, ఇంకాఅనేక ముఖ్యవిషయాలను గురించి సంప్రదింపులుచేస్తుంది.

నరేంద్రమండలివారి పైతీర్మానాన్ని ఆధారం చేసుకుని, బ్రిటిషుమంత్రుల ప్లానును సంస్థానాధీశులుఅంగీకరించటం ఒక పెద్ద ప్రజాస్వామిక విజయంఅని దేశమంతా చాటింపు సాగుతోంది.

సంస్థానాధీశులకు బ్రిటిష్‌మంత్రుల మద్దతు

సత్యం ఏమిటంటే, బ్రిటిషమంత్రులకు రహస్యంగా సంస్థానాధీశులుఇచ్చిన మెమోరాండంలో వారు తీసుకొన్న దేశద్రోహమైన వైఖరిలో ఈనాడు కించిత్తు గూడా మార్పు రాలేదని గుర్తించాలి. వారి రహస్య మెమోరాండంలోని సూచనలన్నీ ప్రజాస్వామిక సూత్రాలకు దేశాభ్యుదయానికి పూర్తిగ వ్యతిరేకం.

ముఖ్యవిషయం ఏమిటంటే, సంస్థానాధీశులకోరిన క్రింది ప్రధాన కోర్కెలన్నిటినీ బ్రిటిషుమంత్రులు అంగీకరించారు.

1. వారి రాచరికాన్ని, వంశపారంపర్యంగా వస్తున్న హక్కులను చెక్కుచెదరకుండా ఉంచాలి. అంటే వారి నిరంకుశ ప్రభుత్వ విధానాన్ని శాశ్వతంగా ఉంచే కొత్తప్లాను ఒకటి వారికోరారు.

2. సంస్థానాల్లో పరిపాలనా విధానములో బయటనుంచి జోక్యం ఉండరాదు. అంటే సంస్థానాల్లో ప్రస్తుతం సాగుతున్న దోపిడీపాలన అలాగే ఉండాలి.

3. ప్రజలచే ఎన్నుకోబడే మంత్రివర్గ విధానం భారతదేశ పరిస్థితులకు పనికిరాదు!

సంస్థానాధీశులే శాశ్వతంగా ఎవరు కదల్చటానికి వీలు లేకుండా ఉండే మంత్రివర్గ విధానంద్వారా పరిపాలన సాగించాలి — అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన బాధ్యతాయుత ప్రభుత్వాలు సంస్థానాల్లో నెలకొల్పాలి!

4. పై కోర్కెలన్నీ నెరవేరిస్తే, వారికి ప్రత్యామ్నాయంగా బ్రిటిష్‌వారికిలాగా ఉండే రాజ్యాంగనిర్మాణసభలోనూ యూనియన్ రాజ్యాంగంలోనూ సంస్థానాధీశులు బ్రిటిషఅంటుగా పాల్గొంటారు.

పై సంస్థానాధీశుల కోర్కెలన్నీ బ్రిటిష్ మంత్రులు అంగీకరించారనటకో సందేహంలేదు. ఈ విధంగా సంస్థానాధీశులు బ్రిటిష్‌వారు బహిరంగంగా కలిసి పనిచేస్తుంటే, సంస్థానాధీశులు భారతదేశ స్వాతంత్ర్యానికి, ప్రజాస్వామికానికి బద్ధశత్రువులని ఇంకా వేరే రుజువు ఏంకావాలి?

సంస్థానాధీశులు-కాంగ్రెసు నాయకత్వం

ఇట్టి పరిస్థితిలో గూడా కాంగ్రెసు నాయకత్వం, సంస్థానాధీశులను స్వాతంత్ర్య ఉద్యమానికి మిత్రులవలె పరిగణిస్తూ వ్యవహరించడం ఆశ్చర్యచకితులను చేస్తోంది.

అఖిలభారత సంస్థాన ప్రజల సమావేశంలో స్టాండింగు కమిటీ ముందు మాట్లాడుతూ సర్దార్ పటేల్ "బానిస శాసనాలక్రింద సంస్థానాధీశులుగూడా క్రుంగుతున్నారు. వారుగూడా భారతదేశ స్వాతంత్ర్యానికి విలబడుతున్నారు." అని మాట్లాడటంచే ఎవరికైనా ఆశ్చర్యం కల్గకమానదు. అందువల్ల వారికి వ్యతిరేకంగా సంస్థాన ప్రజలు పోరాటాలు సాగించకూడదని వారి వాదన. కాశ్మీరు ప్రజలు సాగిస్తున్న వీరోచిత రహస్యపోరాటాన్ని గురించి పటేల్ అవహేళనం చేశారు. కాశ్మీర ప్రజానాయకుడు కాశ్మీర రాజా పోవాలని ఇచ్చిన "కాశ్మీర్‌ను వదలిపో!" అనే వినాదాన్ని పటేల్ ఖండించారు.

సర్దార్ పటేల్ సంస్థానప్రజల పోరాటాలపట్ల తీసుకొన్న ఈవైఖరి కాశ్మీర్ నిర్బంధవిధానంపట్ల జవహర్‌లాల్ తీసుకున్న మన్నికైనయిన దృక్పథం సంస్థాన ప్రజాకాపురెమ్మకు చెందిన పర్కార్లందరికిఅసంతృప్తి కల్గించాయి.

దేశవ్యాపితంగా సంస్థాన ప్రజా స్వాతంత్ర్యంపెల్లుబిగా కొనసాగిపోరటముందుకు వస్తున్న సమయంలో, దాన్ని ఎలాగైనా అణచాలని సంస్థానాధీశులు నిరం

(మిగతా 4 వ పేజీలో)

బ్రిటిష్ ప్లాను త్రోసిపుచ్చాలి

కాంగ్రెసు లీగులు కలిసి స్వాతంత్ర్య ప్రణాళికను తయారు చేయాలి

—"పీపుల్స్‌వార్" సంపాదకీయం

భారతదేశం మరొక అవమానానికి, మరొక బ్రిటిష్ అవాస్తవానికి గురిఅవుతున్నది. [illegible]

[illegible]

షేవెలు ప్రతిపాదించిన తాత్కాలిక ప్రభుత్వం ఎట్టిది?

[illegible]

జిత్తులమారి బ్రిటిష్ ప్లాను

[illegible]

నాయకుల ప్రకాశంత్రాన్ని త్రోసిపుచ్చి రాజీ నవభూమికి తయారవ్వాలి

[illegible]

(మిగతా 2 వ పేజీలో)

సంస్థాన ప్రజా ఉద్యమాన్ని బలపరచాలి

(1 వ పేజీ తరువాయి)

[illegible]

సంస్థాన ప్రజల కోర్కెలు

[illegible]

సంస్థానవతం తక్షణ కర్తవ్యం

[illegible]

పెదపూడి ఆంధ్ర సాహిత్య పాఠశాల

ఆంధ్ర సాహితీ చరిత్రలో నూతన ఘట్టం

వాసిరెడ్డి భాస్కరరావు

[illegible]

విద్యార్థులు

[illegible]

ఉపాధ్యాయులు

[illegible]

కార్యక్రమం

[illegible]

వైజ్ఞానిక ప్రదర్శనాలు

[illegible]

ఇతర కార్యక్రమం

[illegible]

మన ప్రాచీనవ్యాయామకళ

బార్బెల్సు పోటీలలో ప్రపంచరికార్డులు

పూర్వం రాజ్యప్రస్థానంలోనూ మహా రాష్ట్రంలోనూ శివాజీ పాలనా కాలంలోనూ కర్రసాములకు, శస్త్రసాములకు శారీరక వ్యాయామసులకు మంచి ఆదరం వుండేది. ఆరోజుల్లో గ్రామంలో ప్రతివెల్లుల్లిందా, దేవాలయములోనూ జనం కలిసే ప్రతిచోటా ప్రదేశంలోనూ వ్యాయామపరికరాల గోదాలు (ప్రత్యేకంగా తయారుచేసిన ప్రదేశం) విస్తృతంగా వుండేవి. బలంగల్గిన బండలు పైకి లేపుటకు వీలుగా చెక్కబడివుండేవి. దీనినే "నాల్సు" అని అంటారు. ఉదయం, సాయంత్రం కాలకృత్యములు తీర్చుకొని తమ అందుబాటులోవున్న వ్యాయామశాలకు వెళ్ళి ప్రతివారూ వ్యాయామం చేస్తారు. "నాల్సు" మోయగల్గిన దూరం మోస్తూ, ఎత్తగల్గిన బరువుల బండ్లను పైకెత్తడం చేస్తూండేవారు. ఎవరు ఎక్కువ బరువు గల్గిన బండ్లనులేపితే వారిని "మేటి"గా పరిగణించేవారు. యితర దేశాలనుంచి వచ్చిన వ్యాయామ ప్రదర్శకులు బరువుమోయు పద్ధతులను చూచి వారంతా తమ తమ దేశాలలో బరువులు లేపుటకు ప్రయత్నములు సాగించారు. దీనిపైనవారు ప్రత్యేకించి శ్రద్ధతీసుకొని విషయత్వం గడిస్తూ భారతదేశంలోవలె మోటుపద్ధతులతోగాక, సులువైన విధంగా "నాల్సు" వ్యాయామమును మార్పులు చేశారు. దీనినే "బార్బెల్సు" (బరువులేపుట) అని పేరిడినారు. క్రమ క్రమంగా భారతదేశంలో [illegible] ప్రతిదానికి [illegible] వచ్చిన వ్యాయామమును [illegible].

నాల్సు అనే మోటు [illegible] మూలంగా బరువులు లేపుటవలన [illegible] క్రమ గల్గుతుంది. అన్నికండరాలు [illegible] అభి వృద్ధిగావు. ఈ లోపాన్ని [illegible] దేశీయులు గుర్తించి నాల్సును బార్బెల్సుగా మార్చి నారు. వివిధ పద్ధతుల ద్వారా మెడకండ రాలకు, భుజకండరాలకు, [illegible] కండరాలకు కూడా [illegible] క్రమ గల్గించి, శాస్త్ర యుక్తంగా అభివృద్ధిపర్చే వ్యాయామం "బార్బెల్సు" [illegible]. అందు చేతనే నేడు అన్ని దేశాలలో బార్బెల్సు వ్యాయామమునకు మంచి ఆదరం వుంది.

14 లేక 16 కొలుగు గల్గిన యినుపరాడ్డు షుమారు 1½ గజము పొడవు పైగా వుం టుంది. దానికి రెండువైపులా వసు బరువు గల్గిన యినుప చక్రాలు తగిలించివుంటాయి. యినుప రాడ్డు - యినుప చక్రాలు అయితే షుమారు 300 కొ 80 రూపాయిలు పైగా ఖరీదు వుంటుంది. తేలిక పద్ధతి అయితే సిమ్మెంటుతో చక్రాలు పోయించుకొని వ్యాయామం చేయవచ్చు. ఇలాఅయితే 20/- రు. అవుతుంది.

"బార్బెల్సు" వలన వివిధ పద్ధతులద్వారా సమస్తకండరాలకుశ్రమగల్గించిగట్టికండరాలు విశాలమైన ఛాతీ, చక్కని శరీరకాంతివృద్ధి కలుగుతుంది.

పోటీలో పాల్గొనే విధం [పద్ధతులు]

ప్రతి దేశంలోనూ "బార్బెల్సు" వ్యాయా మము వ్యాప్తి చెందుటకు, శాస్త్రీయమైన అభి వృద్ధి పర్చుటకు, ప్రత్యేకంగా బార్బెల్సు వ్యాయామ సంఘాలుయేర్పడినవి. లండన్‌లో యీ వ్యాయామంలో శిక్షణపొంది అనేక ఉద్గ్రంథములను రచించి, వేలకొలది యువ కులకు శిక్షణయిచ్చిన డబ్ల్యూ. ఎ. పుల్యామ్ గారి ఆధ్వర్యమున "బరువులు ఎత్తు సంఘం" నెలకొల్ప బడినది. అలాగే మైసూర్ స్టేట్‌లో ఎ. టి. కన్నన్ అధ్య ర్యమున ఒక సంఘం నడుపబడుతుంది. యీ సంఘముద్వారా అనేక వ్యాయామ గ్రంథములు ప్రకటితమౌతున్నాయి. పోటీలు గూడా నడుపబడుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి ఆఖరివారంలో ఆల్ ఇండియా ఒలింపిక్ పోటీలు బెంగుళూరులో జరిగినవి. ఆ సంద ర్భంలో "బరువు లేపు" పోటీలుగూడా జరిగి నవి. ఇలా ప్రతి ప్రాంతంలో ప్రతి సంవత్స రమూ జరుగుతాయి. అన్ని దేశాలూ కలిసి మూడు సంవత్సరములకొక పర్యాయం ప్రపంచ పోటీలు జరుగుతవి. యుద్ధానికి పూర్వం 1938లో బెర్లిన్‌లో జరిగినవి. తర్వాత యుద్ధాల కారణంగా ప్రపంచపోటీలు జరుగలేదు.

పోటీలలో పాల్గొనేవారిని వారివారి తూక ములనుబట్టి ఆరు తరగతులుగా విభజించె దరు.

1. బాన్‌టన్ వెయిట్ 116 పౌనులలోపువారు
2. ఫెదర్ వెయిట్ 232 ..
3. లైట్ వెయిట్ 148 ..
4. మిడిల్ వెయిట్ 165 ..
5. లైట్ హెవీ వెయిటు 181 ..
6. హెవీ వెయిట్ 181 పౌనులపైవారు

రికార్డు చేయు విధం: రికార్డులు లెక్కిం చుటకు మూడు విధము లుగా పోటీలు జరుపు దురు.

మెడ [illegible] (కాలర్‌బోన్) లేని ఆధ్వా మంది చేతులు చనుకుండా [illegible] పైకి లేపుట

(2) రెండు చేతులతో ఒకేసారి నేలను వంచకుండా పైకి లేపుట

(3) [illegible] భుజముల వరకూ లేపి [illegible] లేక [illegible] పైకి లేపుట.

పై మూడు విధాలుగా బరువులు లేపి ఆ మూటి రికార్డు కలిపి మొత్తం చేయు దురు. ఆ మొత్తంలో ఎక్కువ వచ్చినవారిని ప్రథములుగా పరిగణించి ప్రకటించుదురు.

'యినుప మనిషి' నోవక్

బరువు లేపుటలో ప్రపంచ పోటీలలో ముఖ్యమైన రికార్డులు 35. అందులో సోవి యట్ యూనియన్‌వి 27 రికార్డులు.

యిక బార్బెల్సు వ్యాయామంలో ప్రపంచ రికార్డును వరుసగా మూడుసార్లు మంచి విజయం పొందినవారు ప్రపంచఖ్యాతి గడించి న"యినుప మనిషి"అని పేరుగన్న వి గ్రిగరీ నోవక్ అనేసోవియట్ యువకుడు. యీయన విమానశాఖన్ని పర్కర్ల యూనియన్‌కు చెం దినవాడు. యితని బరువు 79 కిలోగ్రాములు. అనగా 174 పౌనులు. వయస్సు షుమారు 27 సంవత్సరములు ఉంటాయి. [illegible] వాడుగా రెన్‌లిక్స్ పైబడిన అలెగ్జాండర్ లోతకో [illegible].

మూడు రికార్డులు కలిపి (1944—45 పోటీలు)

1. మిడిల్ వెయిట్

తాలినేని సూర్యప్రకాశరావు

నోవక్ రికార్డు ప్రపంచ రికార్డు

881.6 పౌ. 844 పౌ. 815 పౌ.

2. లైట్ హెవీ వెయిట్

931.4 పౌ. 853¼ పౌ. 880 పౌ.

పై రికార్డులను బట్టి గ్రిగరీనోవక్ [illegible] బలాఢ్యుడో, అతడెన్ని [illegible] ప్రత్యేకత ప్రదర్శిత మౌతోంది.

బెర్లిన్ పోటీలలో [illegible] వున్న వారు 1944—45 లలో మాస్కోలో జరిగిన పోటీలలో గూడా [illegible] వుంది. నోవక్ రికార్డులను అమోఘంగా [illegible] లో బరువు లేపుటలో ఆయా తరగతులలో మొదటివారుగా ప్రకటించారు.

భారత దేశంలో

ఫెదర్ వెయిట్ శంకరకుమార్ దాస్ 620 పౌనులు. లైట్‌వెయిట్‌లో షరీఫ్ అహ్మద్ 590 పౌనులు (పాటియాలా) మిడిల్ వెయి ట్‌లో అహమ్మద్ ఇస్మాయిల్ 680 పౌనులు (పంజాబు) లైట్ హెవీవెయిట్‌లో పాల్ (నీగ్రో) 690 పౌ॥ (బెంగాల్)! హెవీ వెయిట్‌లో మహమ్మద్ వక్కి 707 పౌ. (పాటి యాలా). పైవారంతా 1944 లో జరిగిన పోటీలలో బరువుల లేపుటలో మొదటి వారుగా వచ్చారు. భారతదేశం అన్ని రాష్ట్రాలకంటె అన్ని వ్యాయామములకు పాటియాలా సంస్థానంలో మంచి ఆదరం వుంది. అందు చేతనే యీసంవత్సరం బెంగుళూరులో జరి గిన ఒలింపిక్ పోటీలలో దాదాపు అన్నింటి లోనూ వీరే గెల్చుకొన్నారు.

ఆంధ్ర దేశంలో

కృష్ణాజిల్లా వాస్తవ్యులు శ్రీ కొల్లి రంగ దాసుగారు (అప్పికట్ల) వ్యాయామము విష యంలో ఎంతగానో అధ్యయనంచేసి వందల కొలది యువకులకు శిక్షణ యిస్తున్నారు. బార్బెల్సు వ్యాయామంలో ప్రత్యేకంగా తర్ఫీదు యిస్తున్నారు. శ్రీ పండమూరి [illegible] గోపాలరావుగారు, వీరు గుడివాడ [illegible] వాసపాకం. అన్ని వ్యాయామములం కంటెయిన్నగా బార్బెల్సు విషయంలో ప్రత్యే కంగా శిక్షణపొందుదురు. మొన్నటి బెంగుళూరులో జరిగిన ఒలింపిక్ పోటీలలో హెవీవెయిట్‌లో ప్రథములుగా వచ్చిరి. 695 పౌనుల రికార్డు. మహారాష్ట్ర [illegible] దినదినాయిస్తే [illegible] వీరు [illegible] వాడుకావస్తారు వీరు [illegible] యువకులకు వ్యా యామశిక్షణనిస్తున్నారు. బెంగుళూరులో జరిగిన బాన్‌టన్ వెయిట్‌లో ప్రథములుగా వచ్చిన శ్రీ అవనిగడ్డ పాండురంగారావుగారు [illegible] బెజవాడలోని కత్తిసాము, కర్రసాము [illegible] అన్ని వ్యాయామములలో ప్రత్యేకత్వ గడించారు. శ్రీ [illegible] ఆరోగ్య వసతి [illegible] తరచుగా వ్యాయామ శిక్షణ యిస్తున్నారు. వీరు రికార్డు 330 పౌనులు.

ప్రాచీన భారత వ్యాయామమైన [illegible] (బార్బెల్సు) అభివృద్ధి సోవియట్ [illegible] ప్రోత్సాహమిస్తూ గ్రిగరీనోవక్ అలెగ్జాండర్ లోతకోలాంటి సాటిలేని మేటులను తయారు చేస్తోంది.

ఆ అనుభవాలూ, ఆ [illegible] పొందుతూ ఆంధ్రలో యువకులంతా యువ జన సంఘాల్లో చేరి బార్బెల్సు వ్యాయామం ద్వారా మహత్తర శక్తి గడించి దేశాభ్యు దయమునకు పాటుబడుటకు తగిన బలాన్ని గడించాలి.

కళాప్రపూర్ణ శ్రీ చిలకమర్తి నిర్యాణం



మహాకవి, కళాప్రపూర్ణ శ్రీ చిలక మర్తి లక్ష్మీనరసింహం పంతులుగారు 17 వ తేదీన న ఖండవల్లి గ్రామంలో కాలధర్మం నొందారు.

ఆంధ్ర సాహిత్యానికీ, ఆంధ్ర నాటకరంగానికీ ఆంధ్ర జాతీయతకూ ఆంధ్రాభ్యుదయానికి తన కళావరస్వ తిని అంకితంచేసి, తెలుగునాట కళా దీపికలు వెలిగించిన మహాకవి చిలక మర్తి గత 60 సంవత్సరాల ప్రజా ఉద్యమాలను తనలో జీర్ణించుకొని ప్రజాజీవితాన్ని దిద్ది తీర్చినమహాశిల్పి చిలకమర్తి। గాంధీజీ భారత రాజకీయ రంగంలో ప్రవేశించక పూర్వమే హరిజన సేవాతత్పరుడై హరిజన బాలురకోసం 'రామమోహన పాఠ శాల'ను స్థాపించిన సంస్కర్త।

ఈమహాకవి తన సమకాలికుల స్నేహమర్యా దలనేకాక, తన తరువాతి తరంవారైన అభ్యు దయ రచయితల గౌరవాదరణలను కూడా చూర గొన్నారు. ఆంధ్రజాతి ఈ మహా పురుషునికి బ్రహ్మరథం పట్టింది. చిలకమర్తి ధన్యజీవి!

కాని. ఈ మహాపురుషుడు తన వృద్ధాప్యంలో దారిద్ర్యంతో, మారుమూలపల్లెటూరిలో వసరైన వైద్య సౌకర్యాలుకూడా లేకుండా, తన జీవితాన్ని ముగించారంటే - అది ఆంధ్ర జాతి దురదృష్టానికి తార్కాణం। ఇందుకు ఆంధ్రు లందరూ విచారించాలి. మనజాతికి నూతన సందే శమిచ్చిన మహాకవి, వాఙ్మయమూర్తి, జాతీయ నాయకుడు ఈనాడు మనమధ్యలేరు।

ఆంధ్రుల ఉత్తమ కళా సంప్రదాయాలను పునరుద్ధరించి, ఆంధ్ర జాతీయ సంస్కృతికి జీవం పోసిన చిలకమర్తి మహాకవి మరణానికి చింతిస్తున్నాం. వారి కుటుంబానికి మా హృదయ పూర్వక సానుభూతి.

ఇంద్రధనుస్సు

నాజీ ఆక్రమిత రష్యాలో ఒక గ్రామం నాజీమూకల తొక్కిడికి గురైయింది. అక్కడివారు చేయని ఘోరంలేదు. పెట్టని హింసలేదు. స్త్రీలను చెరచారు. పసిపిల్లలను చిత్రవధచేశారు. నిండు గర్భిణిని పొట్టలో పొడిచారు. నాజీ మృగాల అమానుషత్వానికి, అవినీతికి, క్రౌర్యానికి అంతు లేదు. ఈ వాస్తవ నరకాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తుంది నవల.

ప్రఖ్యాత పోలిష్ దేశభక్తురాలు వాండా వాసిలెవ్‌స్కా రాసింది.

స్టాలిన్ బహుమతిపొందినది. సారస్వత ప్రపంచానికే వన్నె తెస్తుంది నవల.

వెల రు. 2—0—0

విప్లవవీరుల చరిత్రలు

పృథ్వీసింగు	0 12 0
భగత్ సింగు	0 8 0
చిట్టగాంగు విప్లవ వీరులు	1 0 0
గదర్ వీరులు	0 10 0

ప్రజాశక్తి ప్రచురణాలయము
మొగల్రాజపురం : : బెజవాడ

పెన్నార్ కుముద్వతీ ప్రాజెక్టు

త్వరలో పని ప్రారంభిస్తారట

రాష్ట్ర అభివృద్ధి శాఖామంత్రి శ్రీ భక్తవత్స లంగారు యీ నెల 10 వ తేదీన అనంత పురమునకు వచ్చారు. పెన్నారు కుము ద్వతి ప్రాజెక్టును పరిశీలించారు.

మధ్యాహ్నం స్థానిక టౌన్‌హాలులో శ్రీ పీరం సంజీవరెడ్డిగారి అధ్యక్షతను ఒక సభజరిగింది.

మంత్రి భక్తవత్సలంగారు ఉపన్యసిస్తూ తమకు పురజనులు ఇచ్చిన గౌర వానికి హృదయపూర్వక వందనాలు తెలు పుతూ, ఈ వారములో [illegible] బళ్ళారి అనంతపురము జిల్లాల్లో ప్రయాణంచేసి రాయలసీమ ఆర్థిక దుస్థితి [illegible] మనియు, ప్రజల కష్టాలను కళ్ళారా చూచితి మనియు, తాము ఈ పదవిలో [illegible] చేతనైన సహాయం చేసితీరుతా మనియు తెలియ జేశారు.

ప్రస్తుతం తిండి-గుడ్డలకొరతను పూర్తిగా తొలగించను ప్రభుత్వం కంకణం కట్టుకున్న దనియు, ఇదివరకు సహాకారం చూపుతున్న దాని కంటెను పూర్తిసహాకారం చూపి. ఈ భయంకర క్షామాన్ని రూపుమాపవలసియున్న దనియు, వీరలకు పూర్తిసహాయం చేయను ప్రభుత్వం ప్రయత్నిస్తుందనియు మంత్రిగారు తెలియజేశారు.

ప్రజలు విన్నవించుకొన్న సమాజరు విషయమై శ్రీ భక్తవత్సలంగారు ప్రసంగిస్తూ మీ కోర్కెలన్నీ ఈ ప్రజాప్రభుత్వం తీరుస్తుం దని తాము హామీ ఇస్తున్నామని చెపుతూ, దేశంలో క్షామనివారణ చేయడమేగాక, ఎక్కువగా ధాన్యం పండించను తగిన నీటి పారుదల సౌకర్యాలు కల్గించగలమన్నారు.

క్షామనివారణ ప్రాంతాలనేగాక, తక్కిన ప్రాంతాల్లోకూడా నీటిపారుదలసౌకర్యాలు లేక పోవడం తాము గమనించితిమనియు, అందుకు తగిన సౌకర్యాలు కల్గించుదుమనియు. పెన్నారు కుముద్వతి ప్రాజెక్టును తగినంత త్వరలో ప్రారంభించ ప్రయత్నిస్తామనియు అన్నారు.

విషయంలో రవాణా సమస్య గడ్డుగా ఉంది. కర్నూలు జిల్లాలోని ఉత్పత్తి కేంద్రాలనుంచి కొంతగడ్డి రవాణాకు ఏర్పాటు [illegible] వసతిగా ప్రయత్నాలు జరుగుతున్నవి. పైన్ లారీలు 20 లారీలను [illegible] అంతేగాక, కొద్ది కొద్ది దూరాలకు ఆహార శాఖ లారీలన్నీ ఉపయోగపడుతున్నవి.

గ్రామాలలో అంగ వికలురుగా వుండే వారికి ఉచిత ధాన్యం ఉచితంగా పంచిపెడు తున్నారు. ఈ విధంగా రోజుకు అనంత పురంలో 268 మందికి, బళ్ళారిలో 5374 మందికి సహాయం జరుగుతున్నది.

గర్భిణీ స్త్రీలకు, ప్రసవించిన స్త్రీలకు, 8 ఏండ్లలోపు పిల్లలకు పంచి పెట్టడానికి గామ కలెక్టర్లకుగడ్డపాలుపంపారు. ఈవిధంగా అనం తపురం కేంద్రాలలో 2488 మందికి బళ్ళారి కేంద్రాలలో 1523 మందికి పంచిపెట్టారు.

అనంతపురంజిల్లాలో బియ్యం, గోధుమ, గోధుమ రవ్వ తప్ప, ఇతర గోధుమ పదార్థాలన్నీ సమృద్ధిగానే వున్నవి. అనంత పురం, పెనుగొండ డివిజన్లలో జొన్నల ధర వరా తక్కువగా వుంది [illegible] తప్ప యితర పప్పులన్నీ [illegible] పంచదార చాలినంత లేకపోయినా, [illegible] సమంగా పంచబడుతున్నది. గ్రామాలన్నింటి లోను రేషనింగు ప్రవేశపెట్టారు.

బళ్ళారి జిల్లాలో బియ్యం, జొన్నలు, గోధుమలు గోధుమ పదార్థాలు [illegible] చాలినంత ఉన్నవి. మినుములు తప్ప యితర పప్పులు, పంచదార సరిపడా తక్కువగానే ఉంది. ఈ జిల్లాలో 28 మేజరు పంచాయితీ లలోను బళ్ళారి, రాయదుర్గ్, ఆలూరు, కొను గుప్ప తాలూకాలలోను ఇన్ఫార్మల్ రేషనింగు ప్రవేశపెట్టబడింది.

సంస్థాన మహాసభ

(10 వ పేజీ తరువాయి)

నైజాము కాంగ్రెసుపై నిషేధాన్ని తొలగించుట కొరకు మా గ్రామీ గారు బాధ్యతాయుత ప్రభు త్వమును సంపూర్ణ పౌరస్వాతంత్ర్యములు, [illegible] రక్షణ ప్రజా ప్రతినిధులే ఎన్నుకొను విషయాలపై పోరాటము సాగించవలసి యున్నది. దీనిపై ప్రజలు సిద్ధముగా [illegible] ఆంధ్రమహాసభ, మహారాష్ట్ర పరిషత్తు సిద్ధముగా ఉన్నవి. హైద్రాబాదు ప్రభుత్వం పై విధంగా సభలు పెట్టి దాన్ని నిర్బంధించి [illegible] గూడా పంపిన నెహ్రూగారు [illegible] దారు.

హైద్రాబాదు మితవాదివాయకులు [illegible] వచ్చి, పోరాటముకేయుటకు ప్రయ త్నము చేశారు. స్వామి రామానంద తీర్థ గారుగూడా ఈ మితవాద కోరికనే బలపర చినారు. హైద్రాబాదు రాష్ట్రంలో బా హ్యంగా పోరాటము తెచ్చేదిగానే అగుపడు తున్నప్పటికీ దీని ఫలితముగూడా. ప్రజాంతు విద్యార్థుల సహాయపద్ధతియే కాగలదు. తర్వాత లోనే ప్రభుత్వము స్టేటుకాంగ్రెసుపై నిషే ధము తొలగిస్తుంది. నిషేధం పోతుంది. నిషేధం పోయింది గనుక ఇక పోరాటము అక్కరలేదంటారు.

సంస్థాన ప్రజా ప్రతినిధులే రాజ్యాంగసభకు వెళ్లాలి

సంస్థాన ప్రజా ఉద్యమాలకు జనరల్ కౌన్సిలు (స్థాయిసంఘం) సమావేశం మార్గ మేమీ చూపించలేదు. సంస్థానాలలో పోరా టాలు తెచ్చి, రాజ్యాంగసభకు సంస్థాన ప్రజా ప్రతినిధులే వెళ్లవల్లు లేకి. త్రివిద్ధ సామ్రాజ్యవాదుల ప్లానులన్నీ భగ్నము చేయుటకు [illegible] కాంగ్రెసు నాయకులు లేదు రాతిపోరాటం సంస్థాన ప్రజామహాసభ పైనగూడా ఉన్నారు. ఈ పైతిని మితవాదులకు తప్ప మరెవ్వరికి సంతోషము కలుగజేయలేదు. జనరల్ కౌన్సిలుకు వచ్చిన కొంతమంది వర్కర్లు పూర్తి నిరుత్సాహంతో అసంతృప్తితో వెళ్ళి పోయారు - కొందరు కాంగ్రెసు నాయకులు సరియైన మార్గము చూపలేకపోయారనియు, సంస్థాన ప్రజా మహాసభ నాయకత్వము సంస్థానములయందియే ఉండాలని గూడా తమ అసంతృప్తి వెల్లడించారు. కొచ్చిన్ నుండి వచ్చిన ప్రముఖ కార్యకర్తలు స్పష్ట ముగా తమ అసంతృప్తిని ప్రకటించారు.

ఇట్టి పరిస్థితిలో సంస్థాన ప్రజలు పై తీర్మానంతో సంతృప్తి చెందలేక, రాజ్యాంగ సభకు సంస్థానంనుండి ప్రజా ప్రతినిధులే వెళ్ళాలని ఆందోళన తీవ్రంగా చేయాలి. పౌర సత్వ హక్కులకోసం, ప్రజాం [illegible] గుడ్డలకోసం సంస్థానాధీశుల పర్వంత పదానాన్ని. వారి ఉద్యోగుల లంచగొండి తనాన్ని ఎదుర్కొం ఐక్యం చేయవలసి ఉంటుంది

అనంతపురం జిల్లాలో పశువులకు గడ్డిలేదు

జిల్లా రైతు సంఘాధ్యక్షుని ప్రకటన

కళ్యాణదుర్గం తాలూకాలో రెండుచోట్ల గడ్డిడిపోలువున్నాయి. బెళుగుప్ప, కళ్యాణ దుర్గం. కాని రెండుచోట్లకు కావలసినంత గడ్డి సప్లయి కాలేదు కళ్యాణదుర్గంలోని గడ్డి డిపోకు 30 మైళ్ళదూరమునుండి గ్రామాలవారు గడ్డికి రావలసివుంది. వచ్చినవారికి రెండుమూడు రోజులవరకు గడ్డి దొరికే అవకాశాలులేవు. ఒక్క లారీతో కళ్యాణదుర్గానికి ప్రభుత్వం గడ్డి సప్లయి చేస్తుంది. వచ్చిన ఒక్క గంటలో అంతాఅయిపోతూంది. రైతులు 30 మైళ్ళనుంచీ రావాలంటే చాలా కష్ట ముగావుంది. తిండిలేని ఈరోజులలో చాలా బాధపడుతున్నారు. గడ్డిలేక బల హీనమైన పశువులతో బండ్లను ఇంత దూరము లాగలేక కొన్నివేల పశువులకు గడ్డి దుర్లభమౌతూంది. అందువల్ల, ప్రభుత్వం వెంటనే ప్రతి ఫిర్కా సెంటరు లోనూ గడ్డిడిపోలు స్థాపిస్తేనే ఈతాలూ కాలోని పశుసంపదను కొంతవరకైనా కాపాడుకోటానికి వీలుంటుంది. ఇప్పటి కప్పుడే వేలకు పశువులు నష్టపడినాయి.

తాడిపత్రినుంచీ బెళుగుప్పకు, కళ్యాణ దుర్గానికి బండ్లలోనూ, ఒక్కలారీలోనూ గడ్డిసప్లయి జరుగుతూంది. ఒక్కొక్క బండిలో రైతులు 16 కట్టలవరకూ దిగు మతిచేస్తుంటే, లారీ ప్రతిదఫ 12 కట్టలు మాత్రమే తెస్తూంది. లారీలో బాగా తాళ్ళతోకట్టి ఒక్కొక్కసారి 24 కట్టలవరకూ తెచ్చేఅవకాశముంది. లారీ లను ప్రభుత్వం తక్షణమే రిక్విజిషన్ చేసి ప్రతి ఫిర్కాలోనూ ఒక్క గడ్డి పోను పెట్టడం చాలా అవసరం. ఇది తక్షణమే చేయకపోతే మరికొన్ని వేల పశువులను రైతులు పోగొట్టుకోవలసి వస్తూంది.

పెనుగొండ: ఈ తాలూకాలోగూడ గడ్డికరువు ఏర్పడింది. పెదబల్లి, దాని చుట్టుగ్రామాల్లో పశువులకు మేతలేక సేద్యపు పశువులను మాత్రమే మేపు కుంటున్నారు. పెనుగొండకు సప్లయి చేస్తూండే గడ్డి అందరికి పంచడానికి సాధ్యము కావడములేదు. అందువల్ల కొత్తచెరువు ఒక డిపో స్థాపించవలసిన అవసరమున్నది.

అనంతపురం: కూడేరుఫిర్కాలోని గ్రామాలలో గడ్డికొరత వున్నది. కూడే రులో కూడా ఒకగడ్డిడిపో తెరువవలెను

ధర్మవరం: కనగానిపల్లె, రామగిరి ఫిర్కాలలో పశువులు చనిపోతున్నాయి. ధర్మవరంలోవుండే గడ్డి డిపోనుండి తెచ్చుకోవాలంటే బక్కచిక్కిన ఎద్దు లకు చాలా కష్టంగావుంది. అంత దూరము వెళ్ళి తెచ్చుకోవడానికి రైతుకు ఖర్చులెక్కువ గనుక సాధ్యముకాదు. కొండలలోపడి అంతదూరము ప్రయా ణము చేయగలిగిన పశువులు చాలా తక్కువ. అందువల్ల కనగానిపల్లె, రామ గిరి, పేరూరు గ్రామాలలో గడ్డిడిపోలు తెరిచి సప్లయి చేయడం చాలాఅవసరం.

తాలూకా కేంద్రాల్లో నామకః డిపోలు పెట్టి "తమకర్తవ్యమైపోయింది" అను కునే ప్రభుత్వోద్యోగులు పల్లెప్రాంతాల లోని ప్రజల స్థితిగతులను విచారించరు. ఆ తాలూకా కేంద్రాల్లోనయినా గంటకు పైగా అమ్మకమయ్యేంత గడ్డిపుంటను. మరి ఎన్నిగ్రామాల రైతులు గడ్డికిగాను తాలూకాకేంద్రంలో ఎన్నిరోజులు 'దేహీ' అని పడివుండగలరు?

ప్రజల స్థితిగతులను తెలుసుకోవడా నికి తిరుగుతూండే మంత్రులు ఈవిషయా లను ప్రజలద్వారావినివుంటారు. విన్నారు

మరి ప్రజాప్రభుత్వమైనా ఈక్రింది పను లను నెరవేర్చదా?

(1) ధర్మవరం, కళ్యాణదుర్గం, తాలూకాలలో ఫిర్కాకొక గడ్డి డిపో యేర్పాటు చేయాలి.

(2) అనంతపురంతాలూకా కూడేరు కేంద్రముగా ఒక గడ్డిడిపోను తెరువాలి.

(3) పెనుగొండతాలూకాలో కొత్త చెరువులో ఒక గడ్డిడిపో తెరవాలి.

(4) డిపోలకు గడ్డిని లారీలలో సప్లయిచేయాలి. లారీకి 12 మాత్రమే రవాణాచేయడం ప్రజలడబ్బును దుర్విని యోగం చేయడమన్నమాట. కనీసము ప్రతి దఫ 24 కట్టలయినా రవాణా చేయవలెను.

— టి. నాగిరెడ్డి
అనంతపురంజిల్లా రైతుసంఘాధ్యక్షుడు.

అనంతపురం, బళ్లారి ఆహార పరిస్థితి

బళ్ళారి, అనంతపురంజిల్లాలలో కాంమాన పరిస్థితులెలా వున్నదీ వివరిస్తూ, ప్రభుత్వం ఈ క్రింది ప్రకటన చేసింది:

మేనెలమొదటి15రోజుల్లో బళ్ళారి, అనంత పురం జిల్లాలందు కొద్దికొద్ది జల్లులు పడు తూవచ్చాయి. తరువాత15రోజుల్లో పెద్దవర్షాలు కురిసినవి. అనంతపురం జిల్లాలో చాలా చెరువులలోకి 10 నుంచి 30 రోజుల వరకు సరిపోయే నీరు వచ్చింది. బళ్ళారి జిల్లాలో మెట్టభూములకుఎరువుతోలి ముంగారు పంట లకు దున్నడం వీలైంది. అయినా అనంత పురం జిల్లా అంతటనూ, బళ్ళారిజిల్లాలో చాలా భాగంలోను కరువు పరిస్థితి యేర్పడివుండున, యిప్పుడే వ్యవసాయపు పనులు ప్రారంభించి నందున, పనివారలకు పని దొరకడం కష్టం గానే వున్నది. ఇంతవరకు అనంతపురం జిల్లాలో రోడ్లపనులు 40 చోట్ల. నీటి సాగు పనులు 30 చోట్ల. యితర పనులు 98 చోట్ల బళ్ళారిలో రోడ్డుపనులు 11 చోట్ల. నీటిసాగు పనులు 17 చోట్ల, యితర పనులు 38 చోట్ల. జరుగుతున్నవి. ఈ పనులలో రోజుకు అనంతపురంలో 6288 మంది బళ్ళారిలో 2001 మంది పని చేస్తున్నారు. ఏప్రిల్ నెలతో పోలిస్తే అనంతపురంలో కొంచెం తగ్గిన ట్లున్నూ, బళ్ళారిలో కొంచెం ఎక్కువైనట్లు న్నూ కనిపిస్తుంది. సాధారణముగా వర్షాలు పడితే, యీ పనులు మూసివేయవచ్చు

ఇదివరలో యిచ్చిన రెమిషన్లు చెల్లిస్తున్న కాక, యీ మధ్య బళ్ళారిజిల్లాలో రాయదుర్గ్ హరపనహళ్ళి తాలూకాలలో మెట్టభూము లకు 2 లక్షలదాకా రెమిషన్ యిచ్చారు

అనంతపురంలో 20 గడ్డి డిపోలు పెట్టి బడి ఉత్తరువు లీయుగా, 18 మాత్రం పని చేస్తున్నవి. అమ్మకం బాగావున్నది. మిగతా ఏడుకు సరసరా లేక పనిచేయుట లేదు. గడ్డి

ఆంధ్రచరిత్రలో అపూర్వ ఘట్టం

గుంటూరు కార్మికుల వీరోచిత సమ్మె పోరాటాలు

అఖండ విజయాలు

గుంటూరు ఆంధ్రరాష్ట్రంలోని వ్యాపార కేంద్రాల్లో ఒకటి. మూడు వేలకు పైగా కార్మికులున్నారు. 1939 లో సంఘం ... [illegible]

ఎగుమతి కొట్ల ముఠా కార్మికుల విజయం

[illegible]

ఫ్యాక్టరీ, లాగుడుబండ్ల కార్మికులు

[illegible]

తుపాకులకు రొమ్ములుచూపెట్టారు

[illegible]

సమ్మె విచ్చిన్న ప్రయత్నాలు

[illegible]

టిన్ కార్మికుల విజయం

[illegible]

ఇనుప కొట్ల కార్మికుల సమ్మె

[illegible]

బొంబాయి కాం... సమ్మెలను అణచడా...

[illegible]

మద్రాసు మిల్లు యజమాని

శామ్యూల్ అరన్ ఇంటిముందు కాంగ్రెస్ జెండా

కార్మికుల ఎదుట మృత్యుపతాక

ఫాంవిన్ కెరి (ఉత్తర మలబారు)లోని అరన్ మిల్లు మేనేజింగు డైరెక్టరు శామ్యూల్ అరన్. ఆతను పూర్వం కాంగ్రెస్ ఎం. ఎల్. ఏ. ఆనాళ 1800 మంది కార్మికులపైన కత్తిగట్టాను ఎందుకోసం........?

భారతనావికుల సమ్మె, బొంబాయి దురంతాలు ... [illegible]

నావికుల సమ్మెను బలపరచినందుకు కార్మికుల బర్తరఫు

[illegible]

కార్మికుల ప్రథమ విజయం

[illegible]

2 వేలమంది ప్రజల ప్రదర్శనం

మర్చి 26 వ తేదీనకూడా, పికెటింగు చేస్తున్న వలంటీర్ల మీద అదేరకం హింసాకాండ జరిగింది. [illegible]

అన్ని దిక్కులనుంచి సహాయం

[illegible]

ఒరిస్సాలో

యుద్ధునుత్వాలా ప్రభుత్వమా? కాంగ్రెస్ ప్రభుత్వమా?

[illegible]

... ప్రభుత్వంలో ...ండియారక్షణచట్టం

[illegible]

శ్రీ వలంటీర్లపై దాడుల హింసాకాండ

[illegible]

కాంగ్రెస్ మంత్రుల పాత్ర

[illegible]

యజమానులే సమ్మె తెచ్చిపెట్టారు

[illegible]

కార్మిక ప్రతినిధులు కాంగ్రెస్ కార్మిక మంత్రిని చూడగానే, ఆయన మొదట దర్శనమివ్వలేదు. కాని, తర్వాత "ఈ విషయంలో నాచేసేదేం వెయ్యలే"మన్నారు. [illegible]

డార్జిలింగ్ టీ తోటల్లో యజమానుల అమానుష కృత్యాలు

కమ్యూనిస్టులకు వోటు వేయడమే కార్మికుల తప్పు

[illegible]

సంస్థాన ప్రజాప్రతినిధులే రాజ్యాంగ సభకు వెళ్లాలి

అప్పుడే స్వాతంత్ర్యానికి అడ్డుగా సంస్థానాధీశుల నుపయోగించే బిటిష్ ఎత్తులను భగ్నం చేయగలం

అఖిల భారత సంస్థాన ప్రజామండలి సమావేశ సమీక్ష

మా ప్రత్యేక విలేఖరి

సంస్థాన ప్రజామహాసభ జెనరల్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో 8, 9, 10, 11 జూన్ తేదీలలో జరిగింది. వివిధ సంస్థానాలనుండి 125 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

...

ప్రాతినిధ్యమును గురించి ఉదయపూరునందు సంస్థాన ప్రజా మహాసభ వార్షిక సమావేశము అవలంబించిన వైఖరికంటె. కూడా ఢిల్లీలో జరిగిన స్థాయి సంఘం ...

కాని, ప్రస్తుతము సంస్థాన ప్రజా మహాసభ యొక్క పాలసీ సంస్థానాధీశుల ఛత్రఛాయ క్రిందనే బాధ్యతాయుత ప్రభుత్వము స్థాపించ వలయునని వున్నది. ... యీమార్పు చేయవలసిన అవసరంలేదనియు ప్రకటించినది. కాశ్మీర ప్రభుత్వం కొనసాగి ...

హైద్రాబాద్‌లో పౌరసత్వ హక్కులకోసం పోరాటం సాగించాలి

ప్రజలకు రాజులను తొలగించ దానికి అధికారముంది

(మిగతా 7 వ పేజీలో)

కాశ్మీర్‌లో నేడు విచారణ చేయబడుతూన్నది

అబ్దుల్లా కాదు; కాశ్మీర్‌రాజు

క్రాశ్మీర్ సంస్థాన ప్రజలంతా మహారాజాగారి పక్షాన ఉన్నారని లోకాన్ని మోసగించడానికి, కాశ్మీర్ ప్రధాని కాక్ ఉమర్త్య ఒక ఎత్తు ఎత్తాడు. రాజభక్తిగలవారందరిచేత ఒక పిటీషన్ తయారు చేయించదలచాడు.

...

కాశ్మీర్‌కి కొత్త బందిఖానా

కాశ్మీర్ దినోత్సవం

అబ్దుల్లా సందేశం

కాశ్మీర్ స్వాతంత్ర్య సందేశం

— "పీపుల్స్ ఏజ్" నుంచి

వినోదయాత్రలకు ఆటపట్టయిన దాల్ సరోవరం స్వాతంత్ర్య సమరంలో యుద్ధరంగమైంది!

శ్రీనగర్‌లో దాల్ సరోవరం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. వెన్నెల రాత్రిలో తళతళ మెరిసే ఆ నీటిమీద "షికారా" పడవ మీదుగా విహారం చేస్తే, స్వర్గం ...

జాతీయగీతాలు, తుపాకిగుండ్లు

అలారంగంట గణగణమని మ్రోగింది. ...

నావల ఊరేగింపు

— "పీపుల్స్ ఏజ్" నుంచి



గ్రంధావలోకనం

(1) "వారాణి" నాటకము

(2) విప్లవ రేఖలు - కథల సంపుటి

రచయిత: తెన్నేటి సూరి.

"మదిగాలి" అనే కథలో విందుకు పిలవడంలో మర్యాద పాటించలేదని ఒకవైపు పట్టుదల, రెండో వైపు పారవేసిన విస్తర్లలో ...

— చంద్రం.

(మిగతా 12 వ పేజీలో)

ప్రజాభ్యుదయమే సోవియట్ ఆశయం

సోవియట్‌లో వివిధ జాతుల అభివృద్ధి

సోవియట్ రాజ్యాంగ చట్టం
(123 వ నిబంధన)

"రాజకీయ, ఆర్థిక, సాంఘిక, వైజ్ఞానిక విషయాలలో జాతిభేదములు లేకుండా, ప్రతి పౌరునికి సమాన హక్కులుంటాయి."

సోవియట్ ప్రభుత్వముయొక్క జాతీయ విధానము, సోవియట్ యూనియన్‌లో చేరిన జాతులన్నిటియొక్క ఆర్థిక, సాంఘిక, రాజకీయ, వైజ్ఞానిక హక్కుల సమానత్వమును గుర్తించుటపై ఆధారపడియుంది. 1917 నవంబరు 16 వ తేదీన లెనిన్ స్టాలిన్‌లచే తయారుచేయబడిన "రష్యాలో వివిధజాతుల హక్కుల పత్రము" దానిపై 60 జాతులు నివసించుచున్న యీ దేశమంతటా, జారుకాలం నందు జాతులపై జాతుల దౌర్జన్య విధానము అమల్లో వుండేది. ఈ విధానానికి మారు జాతులమధ్య స్నేహభావమును పెంపొందింపజేయు విధాన మవలంబించాలని స్పష్టపరచింది. సోవియట్ యూనియన్ రాజ్యాంగచట్టములో "సోవియట్ యూనియన్ సమానహక్కులుగలిగి, ఇష్టపూర్వకముగ కలిసియున్న సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్కుల ఫెడరల్ ప్రభుత్వము" అని [illegible] బడింది.

సోవియట్ రాజ్యాంగచట్టము 123 వ అంశములో యిలా వుంది: "రాజకీయ, ఆర్థిక, సాంఘిక, వైజ్ఞానిక విషయాలలో జాతిభేదములు లేకుండ, ప్రతి పౌరునికి సమాన హక్కులుంటాయి."

జాతులకు సమాన ప్రాతినిధ్యం

ఈ విధానమే సుప్రీమ్ సోవియట్ నిర్మాణమునందు గూడ అవలంబించబడింది. దీనిలో రెండు భాగాలున్నాయి (1) సోవియట్ ఆఫ్ ది యూనియన్ (2) సోవియట్ ఆఫ్ నేషనాలిటీస్. మొదటి దానికి జాతి మత విచక్షణ లేకుండా ప్రతి 3 లక్షల మంది ప్రజలు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. రెండవదానికి ప్రతి యూనియన్ రిపబ్లిక్కు - చిన్నదయినా - పెద్దదయినా 25 గురు ప్రతినిధులను ఎన్నుకుంటుంది. 10 కోట్ల జనాభా గల రష్యన్ రిపబ్లిక్ 20 లక్షల జనాభా గల ఆర్మీనియన్ రిపబ్లిక్కు సమాన ప్రతినిధుల్ని పంపిస్తాయి. అటానమస్ రిపబ్లిక్కులు 11 మంది చొప్పున, అటానమస్ రీజియన్లు 5 గురు చొప్పున నేషనల్ ఏరియా 1 రు చొప్పున ప్రతినిధుల్ని సోవియట్ ఆఫ్ నేషనాలిటీస్‌కు పంపిస్తాయి.

సోవియట్ ప్రభుత్వం అన్ని వివిధజాతులు సమానస్థాయికి వచ్చునట్లు తగిన ప్రోత్సాహం యిస్తుంది. చాలకాలమునుండి వెనుకబడియున్న జారు కాలమునాటి అనేక జాతులను అభివృద్ధిలోకి తీసుకు వస్తోంది.

ఉదాహరణకు మధ్య ఆసియాను పరిశీలిద్దాం.

మధ్య ఆసియా జాతుల అభివృద్ధి

జారు చక్రవర్తుల పాలనక్రింద మధ్య ఆసియా చాల వెనుకబడియున్న ప్రాంతం. [illegible] మధ్య ఆసియా ప్రత్తి మొదలగు [illegible] మధ్య ఆసియా [illegible] చేసేవారు. [illegible] మధ్య ఆసియా [illegible] ఉపయోగించుకొనేవారు. ఆ కాలంలో మధ్య ఆసియాలో ఒక్క [illegible] క్రమకూడా లేదంటే అతిశయోక్తి కాదు. [illegible] చాల హెచ్చుధరలపై నడిచేవి. ప్రత్తి ఉత్పత్తి చాల తక్కువ. చాల తక్కువ రకమైన పొట్టి పింజ ప్రత్తిమాత్రమే ఉత్పత్తి అయ్యేది. జారు ప్రభుత్వం భూమి సాగును గురించి శ్రద్ధ తీసుకొనక పోవుటచే, వ్యవసాయమునకు తగిన చాలా భూములు బంజర్లుగా వుండిపోయేవి. [illegible] యీనాటి పరిస్థితి ఎలా ఉందో చూదాం.

మధ్య ఆసియా ప్రజల అంగీకారముతో సోవియట్ ప్రభుత్వం మధ్య ఆసియాను వివిధ జాతుల ననుసరించి విభజించింది. ఇందులో ఉజ్బెక్ రిపబ్లిక్, తుర్క్మీనియన్ రిపబ్లిక్, తజిక్ రిపబ్లిక్, కిర్గిజ్ రిపబ్లిక్ ఉన్నాయి.

ఇవినాటిచరిత్రలో మొట్టమొదటిసార్యాయము స్వతంత్ర ప్రభుత్వాలు కలిగి, ఉత్పత్తి శక్తుల నభివృద్ధి గావించుకొంటున్నాయి.

ఉజ్బెక్ రిపబ్లిక్

ఉజ్బెక్ రిపబ్లిక్‌లో, గొప్ప గొప్ప మార్పులు వచ్చాయి. అభివృద్ధి చెందిన పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి ఇనుము ఉక్కు లోహ పరిశ్రమ బొగ్గు మొదలగు పరిశ్రమలున్నాయి. గనులనుండి మరి లోహములు తీయు పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. మానె ఉత్పత్తి 20 రెట్లు అధికమయింది. పెద్ద పెద్ద [illegible] మిల్లులు [illegible] తయారు చేయు ఫ్యాక్టరీలు నిర్మించబడ్డాయి. వందలకొలది నూతన పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి.

పూర్వము మధ్య ఆసియాలో ఉత్పత్తి అయిన ప్రత్తి అంతా దేశములోని మధ్య జిల్లాలలోని ఫ్యాక్టరీలకు ఎగుమతి చేయబడేది. బట్టల రూపంలో తిరిగి మధ్య ఆసియాకు దిగుమతి చేయబడేది. ఇప్పుడు టాష్కెంట్ లో "స్టాలిన్ బట్టల మిల్లులు సంవత్సరానికి కోట్లకొద్దీ గజాల గుడ్డను తయారు చేస్తోంది.

"వకోషిగోవ్ వ్యవసాయ పరిశ్రమ" ప్రత్తి ఉత్పత్తి చేయుటకు కావలసిన యంత్ర సామాగ్రిని తయారు చేస్తోంది.

"స్టాలిన్ ఎలెక్ట్రోకెమికల్ పరిశ్రమ" ప్రత్తి మొక్కలకవసరమైన రసాయనిక ఎరువులను తయారు చేస్తోంది.

పెద్దపెద్ద పవర్ స్టేషన్లు నిర్మించబడుట వల్ల, విప్లవానికి పూర్వమున్న విద్యుచ్ఛక్తి కంటె ఉత్పత్తి 100 రెట్లు అధికమయింది. చాల హైడ్రో ఎలెక్ట్రిక్ స్టేషన్లు నిర్మించబడుతున్నాయి. సోవియట్‌లో పెద్ద స్టేషన్లలో ఒకటైన ఫర్హాద్ స్టేషను కూడా ఇక్కడే నిర్మించబడుతూంది.

ఉజ్బేకిస్థాన్

ఉజ్బెక్‌స్థాన్ వ్యవసాయములో ముఖ్యమైన మార్పులెన్నో కలిగాయి. ఇంతకుముందు ప్రజలు నివసించుటకు వీలులేని ఎడారి ప్రదేశాలలో వేలకొలది కిలోమీటర్ల పొడవున్న కాల్వలు నూతనంగా నిర్మింపబడ్డాయి. గత 28 సంవత్సరాలలో ఉజ్బెక్‌స్థాన్‌లో 38 లక్షల హెక్టేర్లభూమి (హెక్టేరు 2½ యకరాలతో సమానం) సాగుచేయబడింది. అంతే సోవియట్ ప్రభుత్వం 15 లక్షల హెక్టేర్లు అధికమయింది. ముఖ్య[illegible] పంటకు భూమి విప్లవానికి పూర్వం [illegible] రెండు రెట్లయింది. ఉత్పత్తి మూడు రెట్లధికమయింది. వ్యవసాయ పద్ధతులలో శాస్త్రీయ పద్ధతులు లవలంబించుటవల్ల ఎక్కువ పంటనిచ్చే విత్తనములు కనిపెట్టబడుటవల్ల పైవిధమైన అభివృద్ధి సాధ్యమైంది. సోవియట్ రష్యాకు కావలసిన పూర్తి ప్రత్తి ఉజ్బెక్‌స్థాన్ నుండే దిగుమతి చేసుకుంటోంది.

ఇంతవరకు పండని పంటలు ఎన్నో మధ్యఆసియాలో పండుతున్నాయి. యావత్తు సోవియట్‌లోకల్లా ఉజ్బెక్‌స్థాన్ పట్టు పంచదార ఉత్పత్తిలో మొదటిస్థానం ఆక్రమించింది. వివిధ రకములైన మాను చెట్లు మారికలు పెంచబడుతున్నాయి. విత్తు[illegible] వరి. మొదలైనవి సోవియట్‌లో ఉత్పత్తి అయ్యే దానిలో 100 కి 60 ఉజ్బెక్‌స్థాన్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. ఇట్టి మహత్తర కార్యములను సాధించుటకు కారణం ఇక్కడి రైతులకు సోవియట్ ప్రభుత్వం చేసిన సహాయమే. 18000 ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయపు యంత్రాలు ఉజ్బెక్ రిపబ్లిక్‌లో ఉపయోగింపబడుతున్నాయి.

వైజ్ఞానికాభివృద్ధి

ఉజ్బెక్‌స్థాన్ వైజ్ఞానికంగా కూడ చాల అభివృద్ధి చెందింది. విప్లవానికి పూర్వము 100 కి 98 గురు నిరక్షరాస్యులుగా ఉండేవారు. ఇప్పుడు నిరక్షరాస్యత దాదాపు [illegible] 100 కి 10 ఉజ్బెక్‌స్థాన్ పట్టణంలో 10,12 స్కూళ్లు మాత్రమే ఉండేవి. మాతృభాష నిషేధింపబడింది. ఇప్పుడు ఉజ్బెక్‌స్థాన్‌లో 4500 స్కూళ్ళున్నాయి. 10 లక్షల మంది పిల్లలు చదువుకొంటున్నారు. మాతృభాషలో విద్య నేర్చుకుంటున్నారు. 2 విశ్వవిద్యాలయాలు, 34 వృత్తి కళాశాలలు 63 వృత్తి ఉన్నత పాఠశాలలు కూడా ఉన్నాయి. 38 వేల మంది విద్యార్థులు వాటిలో చదువుకొంటున్నారు.

వేలకొలది ఉజ్బెకులు ఇంజనీర్లుగాను, రచయితలుగాను, శాస్త్రజ్ఞులుగాను, చిత్రకారులుగాను తయారయ్యారు. చాలమంది ఉజ్బెక్ స్త్రీలు ఉన్నతవిద్యా నంతరము ఆర్థిక, వైజ్ఞానిక రంగాలలో మంచి ప్రావీణ్యత సంపాదించారు. యావత్తు సోవియట్ రష్యాలో అన్నిటికంటె పెద్దదయిన ఉజ్బెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 1943 లో నిర్మించబడింది.

ఆరోగ్యరక్షణ

ఆరోగ్యరక్షణ విషయంలోకూడ చాల అభివృద్ధి కలిగింది. విప్లవానికి పూర్వము, ఉజ్బెకిస్తాన్‌లో బాగా అభివృద్ధిచెందిన సర్గాన లోయలో 50 వేలమందికి ఒక డాక్టరు చొప్పున ఉండేవారు. ఇప్పుడు 5000 డాక్టర్లున్నారు. 400 ఆస్పత్రులున్నాయి. 2000 గ్రామ డిస్పెన్సరీలున్నాయి. వీటిమూలాన ప్రజలకుఉచితంగా వైద్యచికిత్స లభిస్తోంది. జారుకాలంలో మలేరియా జ్వరాలకు ఆలవాలమైన ప్రాంతాలు సోవియట్ కాలములో మంచి ఆరోగ్యవంతమైన ప్రదేశాలుగా తయారయ్యాయి.

ఇలాగే, జారుకాలంలో [illegible] తుర్క్‌మేనియాలో ఇప్పుడు 250 పరిశ్రమలున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి విప్లవానికి పూర్వమున్న దానికన్న [illegible] రెట్లధికమయింది. [illegible] ఉత్పత్తి [illegible] ఎక్కువయింది. తుర్క్‌మేనియాలో, [illegible] శ్రేష్ఠమైన మొదలగువాని ఉత్పత్తి చెప్పుకోతగినంత ఎక్కువ అయింది. [illegible] విప్లవానికి పూర్వము కొద్ది స్కూళ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 1353 స్కూళ్ళు, 7 కాలేజీలు, 41 వృత్తి ఉన్నత విద్యా పాఠశాలలు ఉన్నాయి. ఇది అంతా లెనిన్, స్టాలిన్‌ల జాతీయ విధానమే.

("న్యూస్ అండు వ్యూస్ (ఫ్రమ్ సోవియట్ నుండి)

అనువాదం:
పి. కోటేశ్వరరావు

ఉజ్బేకిస్థాన్‌లో ప్రజాభ్యుదయం

- 38 లక్షల యకరాల భూమి అదనపు సాగు
- 18 వేల మరనాగళ్ల
- 100 కి 80 విద్యావంతులు
- 4500 పాఠశాలలు
- 34 వృత్తి కళాశాలలు
- 400 ఆసుపత్రులు

★ **గ్రంథావలోకనం**

"విప్లవాత్మ"

కవి: వర్ల చిరంజీవి

పుస్తకం చదివించే [illegible] కవులు కొందరు. ప్రజల ఉద్యమాలతో ఫలితంగా ప్రభవించే కవులు కొందరు. "విప్లవాత్మ" రచయిత ఈ రెండో తెగకు చెందినకవి. "విశాలాంధ్ర" వంటి గేయాలు జీవితంలో ప్రత్యక్ష సంపర్కంలోంచి పొంగి వెలువడగలిగేవికావు. అటువంటిదే "ధాన్యలక్ష్మి" అనే గీతంకూడా. ఈ కవి జీవితంలోని "నైరాశ్యదుఃఖాల, పరిచిన మనలాలు" తన గేయాల్లో ప్రతిబింబింపజేసిన అదే గొంతుతో "లేదు మనకపజయము, వలదురా పిరికితనము" అంటాడు. ఉజ్జ్వలమైన భవిష్యత్తులోనికి "అనంతజీవనసంగ్రామంలో ఆత్మవుట్టానికి.... వెళుతున్నాం పోతున్నాం విప్లవ సిద్ధికి పోతున్నాం" అంటాడు. ఈ ఆశాభావంవల్లనే ఇతనిఅభిమానం సామ్యవాదం వైపునూ సామ్యవాదానికిస్థావరమైన సోవియట్ యూనియన్ వైపుకూ తిరిగింది. ఒకటిరెండు గేయాల్లో రష్యాను ప్రశంసించడం ఉందువల్లనే.

ఇహంలో ఈ కవికి వచ్చిన [illegible], రచనా విధానంలో ఇంకా సిద్ధించలేదు. తాను వాడే ఛందస్సులమీద అధికారమైన అధికారం సంపాదించుకొని ఇతడు ముందు ముందు ఇంకా శక్తివంతమైన గీతాలు వ్రాయగలడని ఆశిస్తున్నాము. —శ్రీ శ్రీ

ఇండోచైనా ప్రజాస్వామిక చరిత్ర

అధ్యక్షునితో మా విలేఖరి సంభాషణ

ఫ్రాన్సు - వీట్‌నామ్ ప్రజాస్వామికాలమధ్య మార్చి 6 వ తేదీన ఒక తాత్కాలికమైన ఒడంబడిక జరిగింది. ఇప్పుడు పారిస్‌లో పూర్తి పరిష్కారం కోసం రెండుదేశాలమధ్య సంప్రదింపులు సాగుతున్నాయి. వీట్ - నామ్ ప్రజాస్వామికం తరపున 25 మంది రాయబారులు పారిస్‌కు వెళుతూ ఇండియాకు వచ్చారు.

వీరిలో డాక్టర్ హో చీ-మిన్ ఒకరు. హో చీ-మిన్ వీట్‌నామ్ ప్రజాస్వామికానికి (రిపబ్లిక్‌కు) అధ్యక్షుడు. 56 యేండ్ల ప్రాయపు హో చీ-మిన్ మొదట ఒక [illegible]గా జీవితం ప్రారంభించారు. ఈనాడు వీట్-నామ్‌రిపబ్లిక్‌కు నాయకుడు. ఇండోచైనా విప్లవోద్యమంలో సాటిలేని నాయకులలో వెగూయెన్ - యై - క్వాక్, ట్రాన్ - వాన్ - గియాన్ అనేవారు. యిద్దరు వీరిద్దరూ కమ్యూనిస్టు నాయకులు. వెగూయెన్ అన్నామ్‌కు చెందినవాడు. అనంతట్రాన్-వాన్-గియాన్ కొచిన్ చైనాకు చెందినవాడు. కొచిన్ చైనా సేనలకు సర్వసేనాని. అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన కమ్యూనిస్టు నాయకుడు మార్షల్ టిటో (యుగోస్లేవియా) కు, మారిస్ థొరే (ఫ్రాన్సు) కు ఈయన స్నేహితుడు.

డాక్టరు హో అనేక సంవత్సరాలు దేశాంతర వాసం చేయవలసి వచ్చింది. జపాను కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఎదిరించిన రోజుల్లో 1945 మార్చిలో, డా. హో రహస్యంగా అక్కడ ప్రవేశించారు. వీట్-మిన్ (ఇండో చీనా స్వాతంత్ర్య [illegible]) ద్వారా అన్నిరాజకీయ పార్టీలను ఐక్యపరచుటకు డాక్టరు హో కృషిచేశారు. 1945 సెప్టెంబరు 19 వ తేదీన, జపాను కీలుబొమ్మ ప్రభుత్వాన్ని, వీట్-మిన్ కూలద్రోసింది.

కాని ఫ్రెంచి సామ్రాజ్యవాదులకిది గిట్టలేదు. తిరిగి తమ వలసరాజ్య పెత్తనాన్ని రుద్దాలని చూస్తూనే వున్నారు. అనేకసార్లు దాడిచేశారు. అయినా వీట్-నామ్ ప్రజాస్వామికం నిలువగల్గింది.

డాక్టర్ హోను మా కలకత్తా విలేఖరి సందర్శించారు. ఆయన వీట్‌నామ్‌ప్రజాస్వామికస్థాపననుగురించి ఇలాచెప్పారు:

"1940 ఆకు రాలుకాలంనుండి మాపై ఫ్రెంచి వలసరాజ్య పెత్తనం వదలిపోయింది. మిత్ర రాజ్యాలకు జపానులొంగగానే మా ప్రజలు రాజ్యాధికారం చేపట్టి వీట్‌నామ్ ప్రజాస్వామికాన్ని స్థాపించడానికి తిరుగబడ్డారు. మేం జపానువాళ్ళ నుండి అధికారాన్ని లాక్కొన్నాం. కాని ఫ్రెంచివాళ్ళ నుండి కాదు. ఫ్రెంచివాళ్ళు పారిపోయారు. జపానుమాకు లొంగిపోయింది."

ఇంకా డాక్టర్‌హో ఈ క్రిందివివరాలను తెలియజేశారు.

వీట్-నామ్ రిపబ్లిక్‌ను (ప్రజాస్వామికం) స్థాపించాక ఫ్రెంచి సామ్రాజ్యవాదులు తమ పెత్తనం నిల్పుకోవడానికిదాడి చేశారు. బ్రిటన్‌చైనాల సహాయంకూడా తీసుకొన్నారు. కాని డీగాల్ రాజీనామా ఇచ్చాక పరిస్థితులు బాగుపడ్డాయి. మార్చిలో రెండుదేశాలమధ్య సంధి జరిగింది.

వీట్‌నామ్ ప్రజాస్వామికం బలంగా ఉండికాబట్టి ఇప్పుడు జరుగనున్న సంప్రదింపులు జయప్రద మౌతాయని డాక్టర్ హో అన్నారు.

మార్చి 6 వ తేదీనుండి స్వతంత్ర రాజ్యాంగంగా వీట్ - నామ్ వ్యవహరిస్తుందన్నారు.

ప్రజల చేతులలోకి పూర్తిగా అధికారం రావడానికి దేశమంతటా జాతుల విప్లవ ఉద్యమమే కారణం. నామ్ క్వాన్ నుండి కేప్ కామూ వరకు దేశం ఐక్యంను సాధించింది.

"ఈ స్వాతంత్ర్య భానోదయం చూడడానికి మేం ఎన్నో కష్టాలు పడ్డాం. త్యాగాలు చేశాం. వీరులనుబలిగావించాం. పసుపుపచ్చ నక్షత్రంతో కూడిన ఎర్ర జెండా (మా జాతీయ పతాకం) క్రింద మా హృదయాలు ఆనందంతో, ఆశతో ఉత్సాహంతో ఉప్పొంగిపోతున్నాయి. వీట్‌నామ్ ప్రజాస్వామిక రాజ్యం, వీట్‌నామ్ ప్రజాతంత్ర ప్రజాస్వామికం," అని డాక్టర్ హో ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శించారు.

వీట్‌నామ్ ప్రజాస్వామికం ఇంకా బాల్యావస్థలో ఉండుటచేత, దానిని గట్టిపరచడానికి దేశంలో ఐక్యత [illegible] దానం పెంపొందించడానికి కృషిచేస్తామని డాక్టర్ అన్నారు.

18 ఏండ్లు దాటినవారంతా (స్త్రీ పురుషులు) వోటింగు హక్కు గల్గియున్నారనీ, వారు ఫిబ్రవరి ఎన్నికలలో ఉత్సాహంగా పాల్గొన్నారనీ 100 కి 90 మంది ప్రజాస్వామికానికి వోటువేశారనీ, ఇది వీట్‌నామ్ ప్రజాస్వామిక పటుత్వాన్నితెలియజేస్తుందనీ అన్నారు ఇంకా ఈ క్రింది వివరాలు ఆయనవల్ల తెలిశాయి

దేశంలో నూతన జీవిత పద్ధతుల ప్రవేశపెట్టడానికి వీట్‌నామ్ నాయకులు ఉద్యమం లేవదీశారు. అవిద్యను నిర్మూలించడానికి, ఆహారపదార్థాల ఉత్పత్తిని పెంచడానికి, కృషిచేస్తున్నారు. దేశాన్ని ఐక్యపరచి పునర్నిర్మాణం చేయడానికి వీట్‌నామ్‌చేసే ప్రయత్నాలకు ప్రజలుత్సాహంగా క్రమశిక్షణతో సహకారంచేస్తున్నారు.

డాక్టరు హో భారతదేశ ప్రజలకు ఈ క్రింది సందేశాన్ని ఇచ్చారు.

"భారత ప్రజలకు నా హృదయపూర్వక అభివందనాలు. భారత ప్రజలు త్వరలోనే తమ స్వాతంత్ర్యం పొందుతారనీ, మీరూ మేము కలిసి స్వతంత్ర సౌభాగ్యప్రదమైనఆసియాను నిర్మించుటలో కృషిచేయడానికి ప్రయత్నిస్తామనీ ఆశిస్తున్నాను. భారతీయుల యెడల ఎట్టి ప్రేమానురాగాలు సోదరభావము మా ప్రజలకున్నాయో అలాగే మాయెడల భారతీయుల ప్రేమానురాగాలు సోదరభావమూ ఉన్నాయని ఆశిస్తున్నాను."

కొచ్చిన్ చైనా

పారిస్‌కు రాయబారం వెళ్ళుతున్న మరొక ప్రముఖనాయకుడు ద్యోంగు డాక్ మాయితో మా కలకత్తా విలేఖరి సంభాషించారు. మాయి కొచిన్ చైనా గెరిల్లా ఉద్యమనాయకులలో ఒకరు.

యిప్పుడు పారిసు సంభాషణలలో కొచ్చిన్-చైనా, దాని ముఖ్యపట్టణము సైగాను ప్రధానసమస్యలు కాబోతున్నాయి.

మొదట వీట్‌నామ్ ప్రజాస్వామికములో కొచిను చైనాకూడా చేరింది. కాని ఫ్రెంచి బ్రిటిషు సైన్యాలు దానిని ఆక్రమించుకొన్నాయి. వీట్‌నామ్‌నుండి కొచ్చిన్‌చైనాను వేరుపరచాలని ఫ్రెంచి సామ్రాజ్యవాదులు ప్రయత్నిస్తున్నారు.

జూను 1 వ తేదీన కొచ్చినచైనా తాత్కాలిక ప్రభుత్వ అధికారాలంటూ ఫ్రెంచి అధికారులు బూటకపు హక్కులతోకూడిన ఒక ప్రకటనచేశారు.

వీట్‌నామ్‌నుండి కొచ్చిన్‌చైనాను వేరుచేసే ప్రయత్నాన్ని తమ ప్రజలు ఎప్పుడూ సహించరని మాయి అన్నారు. కొచ్చినచైనా ప్రాముఖ్యతను ఇలా వివరించారు.

"కొచిన్, చైనా, వీట్-నామ్ లోకల్లా సారవంతమైన ప్రదేశం. ఇంతేగాక దేశంలోకల్లా ముఖ్యమైన ఓడరేవు పట్టణం సైగాన్‌వుంది. కామరన్ అఖాతంలో పెద్ద నౌకాకేంద్రంకూడవుంది. అందుచే ఈరెండూ సామ్రాజ్యవాదుల చేతులలో ఉన్నంతకాలం, వీట్-నామ్ ప్రజాస్వామికంపైన వారి పెత్తనం వదలదు.

"కామరాన్ అఖాతంలోని నౌకాకేంద్రం చాలా ముఖ్యమయింది. ఎందుచేతనంటే, సింగపూరు, హాంకాంగుల మధ్య ఇంత పెద్ద నౌకాకేంద్రం మరొకటిలేదు. ఇది సామ్రాజ్యవాదుల చేతులలో వుంటే, ఆగ్నేయ ఆసియాలోని స్వతంత్ర ప్రజలను అణచడానికి ఉపయోగపడుతుంది.

"అందుచేతనే కొచిన్ చైనాను మేం వదులుకోలేము. ఇందులోని ప్రాముఖ్యాన్ని గుర్తించి, మమ్మల్ని బలపరచాలని భారతీయులను మేం విజ్ఞప్తి చేస్తున్నాం"

[పీపుల్సుఏజ్‌నుండి]

వీట్ - నామ్ అంటే?

ఇండోచైనాలో అన్నామ్ టోంకింగ్ కొచిన్‌చైనా, లావ్స్, కంబోడియా అనే అయిదు ముఖ్య ప్రాంతాలున్నాయి. ఇందులో మొదటి మూడూ మంచి సారవంతమైనవీ, ఎక్కువ జనాభా వున్నవీ. ఈమూడింటినే వీట్-నామ్ అంటారు.

కాని ప్రస్తుత వీట్-నామ్ జాతీయ ప్రభుత్వంలో అన్నామ్, టోంకింగులు మాత్రమే వున్నాయి. కొచిన్ చైనా ఫ్రెంచిమిలిటరీ పరిపాలనక్రింద నేవుంది. వీట్‌నామ్‌నుండి దీనిని సామ్రాజ్యవాదులు తిరిగి లాక్కొన్నారు. ఫ్రెంచి యూనియన్‌లో (సామ్రాజ్యంలో), ఇండోచైనా ఫెడరేషన్ ఒకభాగంగా వుంటుంది. ఇండోచైనా ఫెడరేషనులో (1)వీట్‌నామ్ (అంటే అన్నాం, టోంకింగు, కొచిన్ చైనా(2)కంబోడియా(3)లావ్స్‌స్వయం నిర్ణయహక్కుతో కలిసి వుండాలని ప్రజలకోరిక. కాని ప్రస్తుతం ఫ్రెంచి సామ్రాజ్యవాదులువీట్-నామ్‌కూ తక్కిన రెండుప్రాంతాలకూ అంటేకంబోడియా లావ్స్‌లకు సంబంధం లేకుండా చేస్తున్నారు.

వీట్‌నామ్ ప్రజాస్వామికం(రిపబ్లిక్) యొక్క ఆశయం, పైనచెప్పిన మూడు ప్రాంతాలు ఇష్టపూర్వకంగాకలిసి ఇండో చైనా ఫెడరేషను ఏర్పడాలని. యీ ప్రాంతాలకు స్వయంనిర్ణయ హక్కు ఉండాలని, అలావున్నప్పుడు ఈమూడు ప్రాంతాల ప్రజలు కలిసి తమభవిష్యత్తునునిర్మించుకోడానికి తగిన అవకాశం లభించుతుందని వారాశిస్తున్నారు.

పోరాట చరిత్ర

19 వ శతాబ్ది చివరిభాగంలో ఇండో-చైనా ఫ్రెంచి సామ్రాజ్యతత్వము వశమయింది. కాని అప్పటి నుండి ప్రజలు తమ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే వచ్చారు. 1885లో ఉత్తర అన్నాంలోను, టోంకింగ్‌లోను పెద్ద గెరిల్లాయుద్ధాలు జరిగాయి.

1907 లో [illegible] వ్యతిరేకంగా [illegible] ప్రారంభమయింది. [illegible]

మొదటి ప్రపంచ యుద్ధంలో [illegible] 1920 తర్వాత [illegible] 1930 లో ఇండోచైనా కమ్యూనిస్టుపార్టీ ఏర్పడింది. [illegible]

1936-38 లో ఫ్రాన్సులో ప్రజాతంత్ర [illegible] (పాపులర్ ఫ్రంట్) అధికారం రాగానే, [illegible]

1939 నుండి నిర్బంధ విధానం తిరిగి పెచ్చుపెరిగింది.

1940 లో జపానుకు వ్యతిరేకంగా గెరిల్లా ఉద్యమం ప్రారంభమయింది. [illegible] 1941 లో ప్రజా సంఘాలన్నీ కలిసి ఇండోచైనా స్వాతంత్ర్య సంఘము(వీట్ - మిన్) ఏర్పరిచాయి. 1945 సెప్టెంబరులో తిరుగుబాటు జరిగింది. చివరకు ప్రజాస్వామికాన్ని (రిపబ్లిక్‌ను) ఏర్పరచడంలో వీట్ - మిన్ జయప్రదమైంది.

సత్యాగ్రహ ప్రారంభం

యూరోపియన్ల దురంతాలు

[illegible]

సత్యాగ్రహం

[illegible]

యూరోపియన్ల దాడి

[illegible]

పోలీసు బెదిరింపు

[illegible]

దక్షిణాఫ్రికా భారతీయులపై తెల్లదొరల నిషేధ పరంపరలు

[మా దక్షిణాఫ్రికా విలేఖరి]

[illegible]

భారతీయులెందుకు వలసపోయారు?

[illegible]

నిషేధాల ప్రారంభం

[illegible]

జాతి విభేదం

[illegible]

పెగ్గింగ్ చట్టం

[illegible]

"మాలపల్లి" బిల్లు

[illegible]

భారతీయులకు అండ

[illegible]

దక్షిణాఫ్రికా కాంగ్రెస్ పుట్టుపూర్వోత్తరాలు

[illegible]

—ఎపర్స్ ఏక్ మెంట

మానవ సౌభాగ్యానికే పరమాణుశక్తి

ఉపయోగించాలని గ్రోమికో

పరమాణురహస్యం గుత్తసొమ్ము చేసుకోవడం పనికిరాదు

న్యూయార్క్ జూన్ 22

మిత్రరాజ్యసమితి పరమాణుశక్తి సంఘంలో బరూచ్ అమెరికా ప్రతినిధి పరమాణుశక్తి [illegible] కార్యక్రమం, గత శుక్రవారం అమెరికా అన్య [illegible] అంగీకారంతో [illegible] వేశారు.

అంతర్జాతీయ పరమాణు [illegible] సంఘం ఒకటి ఏర్పడవలె. [illegible] అగ్రరాజ్యాల "వీటో" అధికారం [illegible] అని బరూచ్ అన్నారు. [illegible]

[illegible]

ఫ్రాంకోపై చర్యను త్వరపరచడానికి సోవియట్ ప్రయత్నం

[illegible]

యూదు టెర్రరిస్టుల దౌర్జన్య చర్యలు

[illegible]

రైళ్ళ విధ్వంసన

[illegible]

ఈజిప్టు రాజభవనంలో శరణార్థి ముఫ్తీ

[illegible]

ఈజిప్టు ప్రధాని ప్రకటన

[illegible]

చర్చకు జవాబు

[illegible]





కార్మికుల కష్టఫలమువల్ల రైల్వే కంపెనీలు కూడబెట్టే లాభాలు ఎంతెంత వున్నాయో పై చిత్రం, పక్క చిత్రం తెలుపుతాయి. 20 సం॥ లు ఓపికపట్టి రాయబారాలు జరిపి లాభంలేక చిట్టచివరకు సమ్మె చేయడం తప్పనిసరి అని రైల్వే కార్మికులు నిశ్చయించారు. ఈ నెల 27 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు. ప్రజానీకమంతా వారిని బలపర్చింది. కాని దేశంలోని ఆహార సంక్షోభం, ఆర్థిక రాజకీయ పరిస్థితులను కార్మికులు మరచిపోలేదు. తమ సోదర ప్రజల యెడల, దేశం యెడల తమ కర్తవ్యాన్ని వారు గుర్తించారు. రైల్వే ఆర్థిక సంఘం తమ కోర్కెల నన్నిటినీ తీర్చడానికి సిద్ధంకాకపోయినా వారికి మరో అవకాశం యిచ్చి దేశభక్తియుత కర్తవ్యాలను మనస్సులో నుంచుకొని, సమ్మెను ఆపుచేయాలని అఖిలభారత రైల్వే కార్మిక ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ తీర్మానించింది. తమ పోరాటంలో ప్రజలంత ఎల్లప్పుడూ వుంటుందనే వారి విశ్వాసం.

బ్రిటిష్‌సామ్రాజ్యవాదులు కొంత సంస్థానాధీశులతో మంతనాలాడి వారి నిరంకుశ పరిపాలనావిధానం యథాప్రకారం సాగే స్వాతంత్ర్యం ఇచ్చారు. తద్వారా తమకు మంచిగా ఈ దేశంలో సంస్థానాధీశుల్ని బలపరుస్తున్నారు. భారతరాజ్యాంగ నిర్మాణసభలో కూడ వారి మాటకు తిరుగులేని విధంగా ప్రాతినిధ్యం ఇస్తున్నారు. కాని వచ్చిన ఖర్మ ఏమంటే కాంగ్రెసు నాయకులు కూడా సంస్థానాధీశులు దేశభక్తులేనని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. (సంస్థా ప్రజామహాసభ ప్రతినిధులసభలో పటేల్ ఉపన్యాసం - చూ. 10 వ పేజీ) సంస్థాన ప్రజలమాట మరచిపోతున్నారు. ఈ ప్రక్కచిత్రంలో చూపినట్లు సంస్థానాధీశుల క్రూర నిర్బంధవిధానానికి గురి అవుతున్న సంస్థాన ప్రజల్ని వారి ఖర్మానికి వారిని వదలివేస్తున్నారు. ఇదీ నేటిస్థితి.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press Machaleipuram Bezwad
Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE